VISALAANDHRA Phone 5301 ఉదయం ★★ Regd No. H. 201

విశాలాంధ్ర

70 2872

సంపుటి 18 సంచిక 223] విజయవాడ 18—11—1968 సోమవారం [4 పేజీలు 12 పై.

"విశాలాంధ్ర"
చందా వివరాలు
దినపత్రిక 12 పైసలు ఆదివారం సంచిక 15 పైసలు

	ఏజంటుద్వారా		పోస్టుద్వారా
సంవత్సరానికి	రు 14_00	....	రు 58_00
6 నెలలకు	రు 22_00	....	రు 29_00
3 నెలలకు	రు 11_25	....	రు. 14_50
నెలకు	రు 3_75	....	రు 5_00

ప్రైవేటు రోడ్డు రవాణా దార్లకు కేంద్రమంత్రి హామీ

న్యూఢిల్లీ, నవంబరు 17

నాలుగవ ప్రణాళికలో ప్రైవేటు రోడ్డు రవాణా సంస్థలకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుం-దని కేంద్ర రవాణామంత్రి శ్రీ వి. కె. ఆర్. వి. రావు రోడ్డు రవాణా దార్లకు హామీ ఇచ్చారు

రానున్న కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం సిఫార్సు చేస్తానని కూడా మంత్రి హామీ ఇచ్చారు.

4వ ప్రణాళికలో వ్యవసాయపారిశ్రామిక ఉత్పత్తిలక్ష్యాలకుదింపు

నిధుల కొరతవల్ల మార్పు తప్పనిసరైందని ప్రణాళికాసంఘం వాదన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించేందుకు ప్రణాళికాసంఘం ప్రయత్నం

న్యూఢిల్లీ నవంబరు 17

చతుర్థ ప్రణాళికలో వ్యవసాయరంగం అభివృద్ధికై పెట్టుకున్న 5 శాతం లక్ష్యాన్ని ప్రణాళిక సంఘం 4.5 శాతంమేరకు కోత పెట్టింది.

పరిశ్రమల ఉత్పత్తుల అభివృద్ధి లక్ష్యాన్ని కూడ ప్రణాళిక సంఘం తగ్గించింది. 8 నుండి 10 శాతం వరకు పెట్టుకున్న పరిశ్రమల అభివృద్ధి లక్ష్యాన్ని 8 శాతం మేరకు తగ్గిస్తూ ప్రణాళికా సంఘం అంగీకరించింది. 8 శాతం ప్రాతిపదికపై ప్రణాళిక సంఘం నాలుగవ ప్రణాళికను రూపొందిస్తుంది.

పరిశ్రమరంగం ఈ సంవత్సరం సాధించవలసివున్న 8 శాతం లక్ష్యాన్ని చేరుకొనవచ్చునని భావిస్తున్నారు. వనరులు పరిమితిగా వుండటంవలన చతుర్థప్రణాళికలో పరిశ్రమల అభివృద్ధిలక్ష్యాన్ని తగ్గించటం జరిగింది.

చతుర్థ ప్రణాళికకు అదనపు వనరులను విడుదల చేసే విషయమై కేంద్ర మంత్రివర్గం ఈ వారాంతంలో చర్చలను జరుపుతుంది. ప్రణాళిక పెట్టుబడి విషయమై కూడ మంత్రివర్గం చర్చలు జరుపుతుంది. ముఖ్య మంత్రులు కూడ వున్న జాతీయ అభివృద్ధి మండలి కూడ ఈ విషయమై చర్చలు జరుపవలసి వుంది.

ఏమైనప్పటికీ చతుర్థ ప్రణాళిక సాధారణంగానే వుంటుందని భావిస్తున్నారు.

1965 లో తయారుచేసిన చతుర్థ ప్రణాళిక ముసాయిదాలో పబ్లిక్ రంగానికి రు 16,000 కోట్లు కేటాయించటం జరిగింది పబ్లిక్‌రంగానికి సంబంధించి కనీసంరు 15,000 కోట్ల బడ్జెటునైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే అంగీకరింప చేయటం ప్రణాళిక సంఘానికి కష్టంగా వున్నది

ఏది ఎమైనప్పటికీ, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యాన్ని 8 శాతం మేరకు తగ్గించటం వలన పబ్లిక్‌రంగానికి రు 15,000 కోట్లు కేటాయించటం జరుగుతుందని భావిస్తున్నారు పబ్లిక్ రంగానికి కేటాయించిన రు. 15 000 కోట్లను కనుక ఇంకా తగ్గించినట్లయితే, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.

మద్రాసు మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచన లేదు: అన్నాదురై వెల్లడి

మద్రాసు, నవంబరు 17

మద్రాసు రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచన ఏదీలేదని ముఖ్యమంత్రి శ్రీ అన్నాదురై నేడు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియచేశారు.

మంత్రివర్గ శాఖలలో మార్పులు చేయవలసిన అవసరంవున్నదని తాను భావించటం లేదని అన్నారు.

శ్రీ అన్నాదురై ఆరోగ్యరీత్యా మంత్రివర్గంలో మార్పులుకాని, విస్తరణకాని సంభవమని వచ్చిన వదంతుల విషయమై విలేకరులు ప్రశ్నించగా, ఆవిషయమై ఆలోచించటంలేదని శ్రీ అన్నాదురై అన్నారు మంత్రివర్గం విస్తరింపచేయటం భావిమైనది కాదని, మంత్రివర్గ విస్తరణవలన కొత్త వారికి పరిపాలనవిషయమై అవకాశం కల్పించ వచ్చునని అన్నారు ఒకే మంత్రికి మూడుశాఖలు కేటాయించే బదులు, ఒకటి కాని, రెండు కాని శాఖలను కేటాయించటం వలన సామర్థ్యంతో పరిపాలన చేయవచ్చని అన్నారు. కాని ఇక్కడ ఆ విషయం వర్తించదని అన్నారు.

హరిజనవాడలకు అదనపు సౌకర్యాలు

గాంధీ శత జయంతి సంవత్సరం సందర్భంగా

మచిలీపట్నం, నవంబరు 17

గాంధీ శతజయంతి సంవత్సరం సందర్భంగా, కృష్ణా, గుంటూరు జిల్లాలలో హరిజనవాడలకు త్రాగేనీరు, ప్రాథమిక పాఠశాలలు, రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతాయి.

ఇందుకు అనుగుణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు జిల్లా పరిషత్తు అధ్యక్షులు పథకాలను తయారుచేశారు.

ఈ పథకం ప్రకారం 200 జనాభాగల ప్రతీ హరిజనవాడకు పై సౌకర్యాలు కల్పించబడుతాయి

ఇందుకు కావలసిన ఒకకోటి రూపాయల్లో రు. 60 లక్షలు పంచాయతీ సమితుల స్థాయిలో చందాలరూపంలో వసూలుచేయాలనీ, మిగతా మొత్తం ప్రభుత్వంనుండి గ్రాంట్లరూపంలో పొందాలని నిర్ణయం జరిగింది.

ఈ పద్ధతులపై ఒక పథకాన్ని తయారు చేసి త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తారు.

మత్స్యపరిశ్రమ అభివృద్ధికి రు. 2 కోట్లు

మచిలీపట్నం, నవంబరు 17

చతుర్థ ప్రణాళికలో మత్స్య పరిశ్రమల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు కేటాయించటం జరుగుతుందని రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖామంత్రి శ్రీ తోట రామస్వామి నిన్నరాత్రి ఇక్కడ తెలియచేశారు,

పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన పౌరసన్మానానికి సమాధానమిస్తూ, ఇంతకు పూర్వమే కొన్ని యంత్రాలను అమర్చిన బోట్లను మచిలీపట్నానికి సప్లయి చేయడం జరిగిందని, త్వరలోనే మరికొన్ని బోట్లు సప్లయి చేస్తామని అన్నారు. ప్రభుత్వం మచిలీపట్నం ఓడరేవును అభివృద్ధి చేస్తుందని ఆయన హామీనిచ్చారు పట్టణ అభివృద్ధి కొరకు కౌన్సిలర్లు కృషిచేయాలని రేవు అభివృద్ధి, పట్టణ అభివృద్ధితో సంధానించబడి వున్నదని అన్నారు

డ్రైనేజి, నీటిసరఫరా పథకాలను అమలు పర్చేందుకు గ్రాంట్లను ఇవ్వవలసిందిగా మున్సిపల్ ఛైర్మన్ శ్రీ యస్ వి. గోపాలరావు విజ్ఞప్తి చేశారు.

రక్షణ శాఖ అధికారుల పిల్లలకు ఉచిత విద్య

కేరళ ప్రభుత్వ ప్రకటన

తిరువనంతపురం, నవంబరు 17

'వీరచక్ర' అవార్డులు పొందిన రక్షణ శాఖ అధికారుల పిల్లలకు 9, 10 తరగతులలో ఉచిత విద్య ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం నేడే ప్రకటించింది.

యుద్ధంలో మృతి చెందిన జవానుల పిల్లలకు కూడా యీ సౌకర్యం కల్పించబడ్డుందని నేడిక్కడ విడుదలైన ఒక ప్రభుత్వ పత్రికా ప్రకటనలో వుంది.

రెండవపంటకు 2.5 లక్షల ఎకరాలకునీరు

కృష్ణాజిల్లా కలెక్టర్ వెల్లడి

మచిలీపట్నం, నవంబరు 17

కృష్ణాజిల్లాలో రెండవ పంట వేసేందుకు 2 5 లక్షల ఎకరాలకు నీరు విడుదల చేస్తారని జిల్లాకలెక్టర్ శ్రీసి.యస్.శాస్త్రి నవంబర్ 14, 15 తేదీలలో జరిగిన జిల్లా ఇరిగేషన్ అభివృద్ధిబోర్డు సమావేశంలో తెలియజేశారు.

ఈ సంవత్సరంలో 25 000 యకరాలలోని వెయిశనగ పంటకు నీరు విడుదల చేయటం జరుగుతుందని శ్రీ శాస్త్రి అన్నారు.

రెండవ పంటకు నీరు విడుదల చేయవలసిందిగా అనేక మంది రైతు ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

స్మగుల్డ్ వస్తువుల ఆధారంగా ఎగుమతి ఉత్పత్తులు

న్యూఢిల్లీ, నవంబరు 17

కస్టమ్స్ శాఖ పట్టుపన్న ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ తదితర స్మగుల్డు వస్తువులను మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు పంపాలని, అక్కడ అనమూనాలో వస్తువులను తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేయాలని వాణిజ్య అభివృద్ధి మండలికి ఒక సూచన చేయబడింది.

శుక్రవారంనుండి ప్రారంభం కానున్న వాణిజ్య అభివృద్ధి మండలి సమావేశంలో పరిశీలించేందుకు మొత్తం వందకుపైగా సూచనలు చేయబడ్డాయి

సమావేశానికి వాణిజ్య శాఖామంత్రి శ్రీ దినేష్‌సింగ్ అధ్యక్షత వహిస్తారు. అభివృద్ధి మండలికి శ్రీ సింగ్ అధ్యక్షులు. పార్లమెంటు ముందు ప్రవేశపెట్టదలచిన ఎగుమతుల విధానాల తీర్మానాన్ని మండలి సమావేశంలో శ్రీ దినేష్‌సింగ్ ప్రవేశ పెడ్తారు. ఎగుమతుల అభివృద్ధికై చతుర్థ ప్రణాళికలో అవలంబించవలసిన విధానాలను ఈ తీర్మానంలో సూచిస్తారు.

బొగ్గు పరిశ్రమను ప్రధానమైన పరిశ్రమగా కేటాయించి, మైనింగ్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు అవసరమయిన విదేశ మారక ద్రవ్యాన్ని కేటాయించాలని అభివృద్ధి మండలికిచేసిన సూచనలలో వున్నది. అంతర్జాతీయ అభివృద్ధి వనరులను, చిన్న తరహా పరిశ్రమలకే పరిమితం చేయాలని, అదవిధంగా, రూపాయి మారకంపై యిచ్చే

తొలి మీటర్‌గేజ్ డీసెల్ ఇంజన్

వచ్చే శుక్రవారం శ్రీమురార్జీచేప్రారంభోత్సవం

వారణాసి, నవంబరు 17

ఇక్కడకు సమీపంలోవున్న మండూడీ డీసెల్ లోకోమోటివ్ కంపెనీలో తయారైన ప్రథమ మీటర్‌గేజి డీసెల్ లోకోమోటివ్‌కు వచ్చే శుక్రవారం ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ ప్రారంభోత్సవం చేస్తారు.

ఈ లోకోమోటివ్ తయారైన ఖర్చు రు. 18 లక్షలనిఅంచనా వేయబడింది.దీనిని తయారు చేయడానికి 18 మాసాలుపట్టింది.

రబ్బరు, టీ, కాఫీ తోటల కార్మికుల సమ్మె కొనసాగింపు

రెండవ పర్యాయం సంప్రతింపులు వైఫల్యం

తిరువనంతపురం. నవంబరు 17

18 రోజులుగా జరుగుతున్న కేరళరబ్బరు టి, కాఫీ, తోటల కార్మికుల సమ్మెను విరమింప చేసేందుకు నేడు రెండవ పర్యాయం జరిగిన సంప్రతింపులు విఫలమయ్యాయి.

కార్మికుల, యజమానుల ప్రతినిధుల సంప్రదింపుల కమిటీ సమావేశం దాదాపు 5 గంటలపాటు జరిగింది. అయితే ఎటువంటి ఒప్పందం కుదరలేదు. వేతనాలను పెంచాలని. కరువుభత్యం, బోనస్, తదితర సమస్య

మూసా ఆరోపణలకు భుట్టో జవాబు

అరెస్టుకు పూర్వరంగంలో జరిగిన ఘటనలు

న్యూఢిల్లీ, నవంబరు 17

ప. పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మూసా భుట్టో అరెస్టుకు పూర్వం భుట్టోపై కొన్ని ఆరోపణలు చేశాడు.

అయూబ్‌మంత్రివర్గంలో ఎనిమిదిసంవత్సరాలపాటు భుట్టో మంత్రిగా వ్యవహరించాడు. "నేను పాపినైతే నే చేసిన పెద్ద పాపం అయూబ్ మంత్రి వర్గంలో మెలగడమే" అని భుట్టో తన ఆరోపణలకు సమాధానం చెప్పాడు.

కరాచీలోని భారత హైకమిషనర్‌తో అనుమతి లేకుండా చర్చలు జరిపాడని భుట్టోపై జనరల్ మూసా ఆరోపించాడు. దానికి భుట్టో సమాధానం చెబుతూ నాటి విదేశాంగ మంత్రిగా భారతహైకమిషనర్ తమనుచర్చలు జరపడానికి ఆహ్వానించారని చెప్పాడు.

భారతీయ కుట్రదార్లకు భుట్టో రక్షణ కల్పించాడని మూసా మరొక ఆరోపణ చేసాడు భుట్టో దీనికి సమాధానమిస్తూ, రాసు న్యూయార్కులో వున్నప్పుడు. ఒక రాష్ట్రశాసన సభకు చెందిన ఒక ప్రముఖ హైందవ సభ్యుడు తన జీవితం ప్రమాదంలో చిక్కుకున్నదని' పాకిస్తాన్‌పట్ల విశ్వాసం ప్రకటిస్తున్న తమ జీవితాలకు విదేశాంగ మంత్రి హోదాలో రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ తనను అభ్యర్థించాడని తెలియజేసాడు

తనకు ఈ సమాచారం అందిన వెంటనే శాంతి భద్రతలు కల్పించవలసిందిగా పాకిస్తాన్‌లోని హైదరాబాద్ కమీషనర్‌కు ఆదేశం ఇచ్చినట్టు భుట్టో వెల్లడించాడు.

మరొక ఆరోపణను ఖండిస్తూ తాను ఎన్నడూ శత్రువులకు మిలిటరీ రహస్యాలను బయటపెట్టలేదని తెలిపాడు. రహస్యాలను శత్రువులకు వెల్లడిస్తే ఉత్పన్నమయ్యే పరిణామాల గురించి గవర్నర్‌మూసా ఆలోచిస్తుంటే అయూబ్‌ఖాన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా వున్న షోహిబ్ విదేశాలకు గూఢచారిగా వ్యవహరించాడని, దేశం అరిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆయన మంత్రి పదవిలో వున్నాడని, అటువంటి పరిస్థితులలో ఆ వ్యక్తిపై ఎటువంటి భద్రతాచర్యం తీసుకొని వుండవలసినదో ప్రస్తుతం రాసి చెప్పదలచుకోలేదని భుట్టో వివరించాడు

తన స్వప్రయోజనాలకోసం ప్రభుత్వ వనరులను దుర్వినియోగపరిచాడని వచ్చిన మరొక ఆరోపణ భుట్టో సమాధానమిస్తూ లాడ్కానాలో కెన్నెడీ మార్కెట్టు సందర్భంగా తనపైమూసాచేసిన ఆరోపణలు నిరాధారమని ప్రకటిస్తూ ప్రస్తుతం ఆ విషయం హైకోర్టు విచారణలో వున్నందున తాను ఏమీ వ్యాఖ్యానించ దలచలేదని తెలియచేశాడు

అయూబ్ పాలనలో జాతీయ సమైక్యత అంతకంతకు సన్నగిల్లిపోయిందని విమర్శించాడు

స్వతంత్రపార్టీకి డి.ఎం.కె. మద్దతు

నాగర్ కోయిల్ ఉప ఎన్నికలో

మద్రాసు, నవంబరు 17

నాగర్‌కోయిల్ ఉప ఎన్నికలో స్వతంత్ర పార్టీ సభ్యుణ్ణి డి. ఎం కె. బలపరుస్తుందని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ అన్నాదురై నేడు ఇక్కడ చెప్పాడు

ఈ ఉప ఎన్నిక వచ్చే జనవరి 8 వ తేదీన జరుగుతుంది

గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఒప్పందం ప్రకారం డి. ఎం, కె ఆ నియోజక వర్గంలో స్వతంత్రపార్టీని బలపరచవలసి వుంది. నైతికదృష్ట్యా వారిని డి యం. కె. బలపరుస్తోందని ఆయన అన్నారు.

కిర్లోస్కర్‌కు 'సర్‌వాల్టర్ సక్కే' అవార్డు

కలకత్తా, నవంబరు 17

1969వ సంవత్సరం, సర్ వాల్టర్ సక్కే అవార్డును శ్రీ ఎస్. ఎల్ కిర్లోస్కర్‌కు బహూకరించేందుకై భారత ఉత్పత్తి ఇంజనీర్ల సంస్థ నిర్ణయించింది.

నిన్న జరిగిన యీ సంస్థ వార్షిక సమావేశంలో యీ నిర్ణయం తీసుకొనబడిందని, సంస్థ గౌరవ కార్యదర్శి శ్రీ పి. కె. హాల్డర్ తెలియచేశారు. 50 పౌండ్ల నగదు, ఒక సర్టిఫికెట్, మరొక మెడల్‌తో ఆయనను సమర్పిస్తారు

దానాంగ్ పట్టణంపై వియత్కాంగ్ దాడి

24 గంటలపాటు కర్ఫ్యూ విధింపు

సైగాన్, నవంబరు 17

సైగాన్‌కు ఉత్తరంగా మిలిటరీ స్థావరాలున్న దానాంగ్ పట్టణంపై గతరాత్రి వియత్కాంగ్ దళాలు దాడులు జరపటంతో పట్టణంలో 24 గంటలపాటు కర్ఫ్యూను విధించటం జరిగిందని అమెరికా సైనిక ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

అంతకుపూర్వం వియత్కాంగ్ దళాలు దానాంగ్ రేడియోస్టేషన్‌పై దాడి జరిపాయి

గతరాత్రి వియత్కాంగ్ దళాలు జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు మరణించారు. మరొక 8 మంది సైనికులు గాయపడ్డారు. లిన్‌సా నౌకాదళంవద్ద వియత్కాంగ్ దళాలు జరిపిన కాల్పులలో 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. పెద్దదైన దానాంగ్ విమాన స్థావరంపై కూడా వియత్కాంగ్ దళాలు కాల్పులు జరిపాయి.

ఈ దాడులలో వియత్కాంగ్ దళాలు బాంబులను, రాకెట్ గ్రెనేడ్‌లను వుపయోగించారు. దాడులవలన ఎంతమంది అమెరికా సైనికులు చనిపోయిందీ. తెలియచేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి నిరాకరించారు

పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ఋణం

న్యూఢిల్లీ, నవంబరు 17

కంగ్సబాతి ప్రాజెక్టుపై 1968-69 కాలంలో ఖర్చుపెట్టేందుకై. పశ్చిమ బెంగాల్‌కు 69 లక్షల రూపాయల ఋణాన్ని కేంద్రం మంజూరు చేసింది.

ఈ ఋణాన్ని 30 సంవత్సరాల్లో 20 సార్లుగా తిరిగి చెల్లించబడ్తుంది. సంవత్సరానికి 5¼ శాతం వడ్డీ వుంటుంది

ఇప్పటి యీ ఋణం మంజూరుతో 1967-68 నుండి యీ ప్రాజెక్టు నిమిత్తం రు 3 41 కోట్లు కేంద్రం మంజూరు చేసింది.

బెంగుళూరు టెలిఫోన్ పరిశ్రమకు విదేశ ఆర్డర్లు

న్యూఢిల్లీ, నవంబరు 17

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో విదేశాలనుండి బెంగుళూరులోని టెలిఫోను పరిశ్రమకు రు. 74 55 లక్షల విలువగల పరికరాల ఎగుమతికి ఆర్డర్లు వచ్చాయి.

గత సంవత్సరం ఈ పరిశ్రమ రు. 98 లక్షల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.

ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, బెల్జియం, గ్రీక్, బ్రిటన్ ఇంకా కొన్ని తూర్పు యూరప్ రాజ్యాలలోనూ, తూర్పుఆఫ్రికా రాజ్యాలలోనూ ఈ పరిశ్రమ మార్కెటును సంపాదించింది.

నాలుగవ ప్రణాళికా కాలంలో 15 లక్షల టెలిఫోన్లు. రు. 28.5 కోట్ల విలువ గల ట్రాన్స్‌మిషన్ పరికరాలను ఈ ఫ్యాక్టరీ తయారు చేస్తుందని భావించబడుతోంది.

దూరప్రాంతాలనుండి ధ్వనిని గ్రహించే ట్రాన్స్‌మిషన్లను తయారుచేసే ఫ్యాక్టరీని యేర్పాటు చేయాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం చేయవలసి వుంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయం అన్ని రాష్ట్రాలు శ్రద్ధచూపుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ తయారు అయిన తొలి ఐదు సంవత్సరాలలో రు 15.5కోట్ల పరికరాలను తయారుచేస్తుంది.

రాష్ట్రంలో ప్రైవేటు చెరకు ఫ్యాక్టరీల మూత

చెరకుధర వివాదం పరిష్కారం కాని ఫలితం

హైదరాబాదు, నవంబరు 17

చెరకుధర నిర్ణయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన మూలంగా రాష్ట్రంలోని ప్రైవేటు ఫ్యాక్టరీలలో ఒకటి మినహా ,10 చెరకు ఫ్యాక్టరీలు మూతపడి వున్నాయి.

చెరకు ఉత్పత్తిదారులు, ఫ్యాక్టరీ యజమానులమధ్య ఏర్పడ్డ ఈ తగాదా మూలంగా దాదాపు రు 100 కోట్ల విలువగల ఒక కోటి టన్నుల చెరకు నిల్వ వుండిపోయింది.

బెల్లం ధర పడిపోవటం మూలంగా ఈ వివాదాల పరిష్కారానికి మరో సమస్య ఏర్పడింది

8 సహకారమిల్లులు, ఒక ప్రభుత్వం మిల్లు టన్నుకు రు. 100 చెల్లించడం మూలంగా నిర్విరామంగా పనిచేస్తున్నాయి ప్రైవేట్‌రంగంలోని ఒక ఫ్యాక్టరీలో మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తోంది

రైలింజన్ - లారీ ఢీ; 6 గురికి గాయాలు

బిలాస్‌పూర్ నవంబరు 17

మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ - రాయపూర్ విభాగంలో యిక్కడికి ఏడు మైళ్ళ దూరంలో గల కాపలాదారులేని రైల్వే గేటు వద్ద రైల్వే యింజనుతో ఒక లారీ ఢీ కొన్నందున ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. అందులో యిద్దరు చాలా తీవ్రంగా గాయపడ్డారు. లారీ తునా తునకలైంది.

భారత్ అభివృద్ధికి మెక్‌నమారా హామీ?

న్యూఢిల్లీ. నవంబరు 17

భారతదేశానికి ఎదురయ్యే అభివృద్ధి సమస్యలను తన విధానాలకు అనుగుణంగానే పరిష్కరించుకొనడంలో ప్రపంచ బ్యాంక్ చేస్తున్న సహాయం కొనసాగగలదని బ్యాంక్ అధ్యక్షులు రాబర్ట్ మెక్‌నమారా భారత దేశానికి నేడు హామీ ఇచ్చారు.

భారత ఉపఖండంలో అభివృద్ధికి గల అవకాశాలపై ప్రపంచ బ్యాంకు అభివృద్ధి సంస్థలు ప్రయోగం జరుపుతున్నాయని ఆయన పత్రికా విలేకర్లకు తెలియజేశారు

రాబర్ట్ మెక్‌నమారా భారత దేశంలో ఒక వారం రోజులపాటు పర్యటించనున్నారు పాలం విమానాశ్రయంలో భారత ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయి ఆయనకు ఘన స్వాగతం చెప్పారు.

భారత దేశం గణనీయమైన అభివృద్ధి సాధించినదని ఆయన పేర్కొన్నారు భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించే నిమిత్తం తాను ఇక్కడికి వచ్చినట్టు మెక్‌నమారా పేర్కొన్నారు సమస్యల పరిష్కారానికి బ్యాంక్ ఏవిధంగా తన సహాయం అందజేయగలదో కూడా పరిశీలించనున్నట్టు తెలియజేశారు.

మైసూరుకు రు 85 లక్షల కేంద్రరుణం

బెంగుళూరు నవంబరు 17

మైసూరు రాష్ట్రంలోని ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన గట్టప్రభ ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నేడు మైసూరు రాష్ట్రానికి రు 85 లక్షల రుణం మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టు పూర్తి అయిన నాడు ధార్వార్, బెల్గాం జిల్లాల్లో 2½ లక్షల ఎకరాలు సాగవుతాయి.

జాతీయ అభివృద్ధి మండలి సమావేశం

ఈ నెల 29 వ తేదీన

న్యూఢిల్లీ, నవంబరు 17

జాతీయ అభివృద్ధిసమితి ముఖ్య మంత్రుల కమిటీ సమావేశం ఈ నెల 29 వ తేదీన ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ డి. ఆర్. గాడ్గిల్ అధ్యక్షత వహిస్తారు

4 వ ప్రణాళిక రాష్ట్ర వనరులకు సంబంధించిన సమస్యలపై వారు చర్చిస్తారు.

వచ్చే 5 సంవత్సరాల్లో అభివృద్ధి ప్రణాళిక కొరకు రాష్ట్రప్రభుత్వం ప్రస్తావించే వనరుల విషయమై యీ కమిటీ సమాలోచనలు జరుపుతుంది.

ఈ కమిటీ సమావేశం ఇది మూడవసారి

ఒరిస్సా అభ్యర్థనలకు కేంద్రం ప్రాముఖ్యత

కటక్, నవంబర్ 17

తుపానువలన నష్టపోయిన ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు ఒరిస్సా ప్రభుత్వం చేసే అభ్యర్థనలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ఒరిస్సా ప్రభుత్వానికి హామీనిచ్చింది.

వెంటనే సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర ఆర్థికమంత్రి రు. 50 లక్షలను విడుదల చేశారు అని ఉత్కళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి రాసిన లేఖలో ప్రధాని పేర్కొన్నారు. జాతీయ సహాయనిధి నుండి మరొక రు. 50 వేలను కేటాయించటం జరిగిందని ఆమె తెలియచేశారు.

విద్యుచ్ఛక్తి చౌకగా లభ్యమైననాడే దేశాభివృద్ధి సాధ్యం : డా॥ కె. యల్. రావ్ ప్రకటన

న్యూఢిల్లీ, నవంబరు 17

అఖిల భారత విద్యుచ్ఛక్తి గ్రిడ్ నాలుగవ ప్రణాళికాంతానికి ఏర్పడుతుందనీ, ఈ పథకాన్ని త్వరలోనే అమలు జరపటానికి విద్యుచ్ఛక్తి నీటి పారుదల మంత్రిత్వశాఖ పూనుకుంటుందనీ కేంద్ర మంత్రి డా॥ కె. యల్. రావు నేడిక్కడ ప్రకటించారు.

ప్రస్తుతం మనం 220 కె వి. విద్యుచ్ఛక్తిని మాత్రమే వాడుకొంటున్నా, సాధ్యమైనంత త్వరలో 400 కె. వి. విద్యుచ్ఛక్తి వాడకానికి దేశం తయారు కావాలనికూడా ఆయన చెప్పారు.

ఇక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో వల్లభ్‌నగర్‌లో గల 220 కె వి విద్యుత్కేంద్రానికి ప్రారంభోత్సవంచేస్తూ కేంద్ర విద్యుచ్ఛక్తి. నీటి పారుదల మంత్రి డా॥ కె. యల్. రావు నేడిక్కడ యీ విషయం చెప్పారు.

అయిదు ప్రాంతీయగ్రిడ్ల సమీకరణ మూలంగా జాతీయస్థాయిలో విద్యుత్తును వివిధప్రాంతాలమధ్య బదలాయించుకోటానికి వీలు కలుగుతుందని ఆయన చెప్పారు.

ఈ సమీకరణ ఫలితంగా విద్యుచ్ఛక్తి చౌకగాకూడ లభ్యమవుతుందని ఆయన చెప్పారు.

నాలుగవ ప్రణాళిక కాలంలో రాష్ట్రాలమధ్య విద్యుత్ లైన్లనుఏర్పాటు చెయ్యటానికి రు 100 కోట్లు ఖర్చవుతుంగనీ. ఆ సొమ్మును విద్యుచ్ఛక్తికి కేటాయించవలసిన మొత్తం నుండి తీసుకోవలసివుంటుందనీ ఆయన చెప్పారు

ఈ గ్రిడ్ ఏర్పాటువలన భాక్రాడు ఢిల్లీ సంబంధం ఏర్పడుతుందనీ, ముందుముందు యీ ఉపకేంద్రానికి రాజస్థాన్‌లోని కోటా అణుశక్తి కేంద్రంనుండి విద్యుచ్ఛక్తి లభ్యమవుతుందనీ డా॥ రావు చెప్పారు.

దేశ పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధితో చౌక విద్యుచ్ఛక్తి సరఫరా సన్నిహితంగా ముడిపడివుంది కాబట్టి, విద్యుచ్ఛక్తి చౌకగా ఉత్పత్తిచేసేందుకు దేశంలో కృషి జరగవలసివుందని డా॥ కె. యల్. రావు చెప్పారు.

ఇందుకుగాను ఇంజనీర్లు పథకాలు తయారుచెయ్యాలని డా॥ రావ్ అన్నారు.



విశాలాంధ్ర

1968, నవంబరు 18 సోమవారం

ఐదవ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలసిన భాగాన్ని, గ్రాంటుల రూపేణా యిచ్చే మొత్తాన్ని ఐదవ ఫైనాన్స్ కమిషన్ తాత్కాలికంగా నిర్ణయించింది. నాల్గవ కమిషన్ నిర్ణయానుసారం 1968 69 సంవత్సరానికి రాష్ట్రాలకు మొత్తం 581 కోట్ల రూపాయలకు పైగా రాగా, కొత్త సిఫార్సుల ప్రకారం మొత్తం 672 కోట్లకు పైగా కేటాయించ బడుతుంది.

అనగా లోగడ కంటే రాబోవు ఏడాది రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం సుమారు 91 కోట్ల రూపాయలు హెచ్చుగా వుంటుంది. కాని యిందువల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక చిక్కులు ఏమాత్రం తొలగవు. అంతేకాదు. రైల్వే ప్రయాణీకులపై సర్చార్జి నుండి దక్షిణాదిరాష్ట్రాలకిచ్చే వాటాను 5.81 శాతం నుంచి 5.54 శాతానికి తగ్గించింది. వారసత్వ పన్నులో కేంద్ర ప్రభుత్వ వాటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచింది.

కొత్త కేటాయింపుల ఫలితంగా ఉత్తరప్రదేశ్‌కు 10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు 7 కోట్లు అదనంగా లభ్యమవుతాయి. బీహారుకు కేంద్రమిచ్చే గ్రాంటు కూడ పెరుగుతుంది.

ఐదవ ఫైనాన్స్ కమిషన్ తాత్కాలిక సిఫార్సులను కేంద్రప్రభుత్వం ఆమోదించిందని ఢిల్లీ వార్తలు తెలుపుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు అదనపు కేటాయింపు లుండటం, కేంద్ర ప్రభుత్వ సత్వరామోదం తెలుపడంవల్ల కాంగ్రెసు పార్టీ స్వప్రయోజనాల దృష్టితో యిలా జరిగిందేమోనన్న సందేహం కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌కు లోగడ 13 కోట్లు కేటాయించగా మరో మూడున్నర కోట్లు అదనంగా వస్తాయి. ఐతే రాష్ట్ర ప్రభుత్వం కోరిన 62 కోట్లు రాకపోగా, కనీసం 32 కోట్లు ఐనా వస్తుందని పెట్టుకున్న ఆశలు భగ్నమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఆవేదన వెల్లడించారు. అంతేకాదు. ఏప్రిల్ నెలలో ప్రభుత్వోద్యోగుల కరువుభత్తెము పెంచిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రు. 10 కోట్లు ఖర్చవుతోందనీ, కనీసందానైనా కమిషన్ వారు భర్తీ చేయలేదనీ వాపోయారు.

అనగా కొత్త సిఫార్సులవల్ల ఆంధ్రప్రదేశ్ వంటి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల పరిస్థితి 'నానాటికి తీసికట్టు' అన్న చందంగా తయారవుతుంది.

అంధ్రకేగాక ఫైనాన్స్ కమిషన్ కొత్త సిఫార్సులు ఆర్థికంగా వెనుకబడివున్న రాష్ట్రాలకు ఏ మాత్రం సహాయకారిగాలేవు. పైగా రాష్ట్ర ప్రభుత్వాల ఓవర్ డ్రాఫ్టులకు ఆమోదించరాదని రిజర్వు బ్యాంకును కమిషన్ హెచ్చరించింది. అంతేకాదు. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాఖల్లో పనిచేసేందుకు ప్రత్యేక వుద్యోగిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయాలని కూడ కమిషన్ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోవున్న స్టేట్ బ్యాంకు, రిజర్వు బ్యాంకు ఒకవైపున గుత్తవ్యాపారులకు, బడా పెట్టుబడిదారులకు ఓవర్ డ్రాఫ్టులకు నిత్యం అనుమతించుతున్నాయి దానిని అరికట్టేందుకు ఆర్థిక మంత్రిగాని, ఫైనాన్స్ కమిషన్ ఏనాడూ ప్రయత్నించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఓవర్ డ్రాఫ్టులకు మాత్రం ఆర్థిక మంత్రి పదేపదిగా అభ్యంతరం చెబుతున్నారు. ఇపుడు ఫైనాన్షియల్ కమిషన్ ఆయనతో వంతపాడుతున్నదంటే సిగ్గుచేటు కాదా?

బడా పెట్టుబడిదారుల దొంగ వ్యాపారాన్ని, ఇన్‌కంటాక్స్ ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమిచేయడంలేదు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూంటే ఉపేక్ష వహించుట ద్వారా పరాన్న భుక్కులను ప్రోత్సహించుతోంది కాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థికశాఖల్లో తమ తాబేదార్లను కేంద్ర ప్రభుత్వం నియమించాలని ఫైనాన్స్ కమిషన్ సలహా యివ్వడం చోద్యంగావుంది. రాష్ట్రాలకు ఏమాత్రంస్వయంపరిపాలనాధికారం లేకుండాచేసేందుకు, జిల్లాబోర్డుల స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాలను దించేందుకు మాత్రమే ఈ సూచన వినియోగపడుతుంది. కాబట్టి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను, వాటిలో వ్యక్తమవుతున్న నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించుతారని ఆశించుతున్నాం.

నాల్గవ ప్రణాళికలో కుష్ఠు రోగ నివారణ కార్యక్రమం

న్యూఢిల్లీ, నవంబరు 17

నాల్గవ ప్రణాళికలో జాతీయ కుష్ఠురోగ నివారణ కార్యక్రమం, కేంద్రం అధ్వర్యాన రూపొందించ బడుతుంది.

నేడిక్కడ కుష్ఠురోగ నివారణ సలహా సంఘ సమావేశంలో యీ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా వెల్లడించారు.

అతి శీఘ్ర కాలంలో కుష్ఠు కేసులను నియంచేసి యథాస్థితిని నెలకొల్పేందుకు ఒక పద్ధతిని అమలుపెట్టేందుకు కూడ యీకమిటీ ప్రతిపాదన చేసింది.

నాల్గవ ప్రణాళికలో కుష్ఠురోగ నివారణకు వైద్య, పారా మెడికల్ అధికారులకు శిక్షణయిచ్చే కార్యక్రమం రూపొందించబడుతుందని మంత్రి అన్నారు.

పంజాబ్ మధ్యంతర ఎన్నికల్లో ఏకాకిగా జనసంఘ్ పోటీ

అమృత్‌సర్, నవంబరు 16

పంజాబు మధ్యంతర ఎన్నికలలో ఐక్య సంఘటనలో భాగస్వామిగా తమపార్టీ పోటీ చేసే అవకాశంలేదని పంజాబ్ జనసంఘ్ పార్లమెంటరీ బోర్డు తెలియజేసింది

జనసంఘ్ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని నేడిక్కడ సమావేశమైన బోర్డు తెలియజేసింది

తాను బలంగా వున్నట్లు చెప్పుకుంటున్న 33 నియోజక వర్గాలను, ఎన్నికల సర్దుబాటు దృష్ట్యా తమకు విడిచి పెట్టవలసిందిగా అకాలీదళ్‌ను జనసంఘ్ కోరింది.

ఎన్నికలకు ముందు కనీస కార్యక్రమంపై ఒప్పందానికి రావాలని కమ్యూనిస్టు పార్టీ కోరినందున, కమ్యూనిస్టుపార్టీతో ఎన్నికల ఒప్పందానికి జనసంఘ్ నిరాకరించింది.

గ్రామాలలో శ్రామికుల పస్తులు:

కృష్ణాజిల్లా పరిషత్తు ఆహార కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించిన పథకంలో వెల్లడి

విజయవాడ, నవంబరు 16

కృష్ణాజిల్లాలో ధనికులు మరింత ధనికులవుతూంటే, గ్రామీణ ప్రాంతంలో శ్రామిక ప్రజలు రోజూ 16 పైసాల తలసరి ఆదాయంతో పస్తులుంటున్నారని జిల్లా పరిషత్తు ఆహార ఉత్పత్తి కమిటీ ముఖ్యమంత్రికి యిచ్చిన మాస్టరు పథకంలో తెలిపింది.

కృష్ణాజిల్లాలోని సుమారు 20 3 లక్షల జనాభాలోని 30, 000 మంది 3. 2 శాతం మందికి మాత్రమే సంస్థల ఎరంగా రుణాలు ముడుతున్నాయి. రుణాలు యివ్వదగిన వ్యవసాయదార్లలో 10 శాతం మందికి మాత్రమే యీ రుణాలు ముడుతున్నాయి.

సుమారు 20 లక్షల జనాభా కలిగి, వరి బాగా పండే యీ జిల్లాలో నాలుగు లక్షల మందికి రోజుకు ఒకగంట కంటె తక్కువ మాత్రమే పనివుంది, ఆరులక్షల మందికి నెలకు ఐదురోజుల పని మాత్రమే వుంది. మరో 4 లక్షల మందికి పదిరోజులకు, మిగతా ఆరులక్షలమందికి 15 రోజులపని లభిస్తుంది.

కృష్ణాజిల్లా పరిషత్తు ఏర్పాటు చేసిన జిల్లా ఆహార ఉత్పత్తి కమిటీ తయారు చేసిన మాస్టరు పథకంలో హృదయవిదారకమైన పై అంశాలను పొందుపరచి నేడిక్కడ ముఖ్యమంత్రికి సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిలో రెండవ స్థానం, నీటి పారుదల సౌకర్యాలలో ప్రధాన స్థానం ఆక్రమిస్తున్న కృష్ణా జిల్లాలో ధనవంతులు మరింత ధనికులయేందుకు అవకాశాలు కలవనీ, అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని శ్రామిక ప్రజలంతా రోజుకు 16 పైసల తలసరి ఆదాయంతో పస్తులుండవలసిన పరిస్థితులు కలవనీ పై కమిటీ అధ్యక్షులు శ్రీ ఎం. కృష్ణారావు తన నివేదికకు వ్రాసిన తొలిపలుకులో పేర్కొన్నారు.

మునిసిపాలిటీలతో సమానంగా అన్ని పంచాయితీలకోను పన్నుల విధింపుకై చర్యలు అమలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఆహార ఉత్పత్తి హెచ్చింపుకు, ఎకరంపై పండే పంట అభివృద్ధికి, వరద నివారణకు, మైనర్ యిరిగేషన్ పథకాలకు దశలవారీ కార్యక్రమాన్ని చేబట్టాలని సిఫారసు చేశారు.

కార్బన్ షీట్ల ధరలు తగ్గింపు

న్యూయార్క్, నవంబరు 16

ఉక్కు ఉత్పత్తిలో ప్రసిద్ధికెక్కిన అమెరికా, బెత్లెహేమ్ స్టీల్‌కార్పొరేషన్లు, కార్బన్ షీట్ల ధరను టన్నుకు 25 డాలర్లు తగ్గించింది.

ఉక్కు మార్కెట్టులో ప్రబలుతున్న పోటీలను నిరోధించడానికై ధరలను తగ్గించవలసి వచ్చిందంటూ ఈ కార్పొరేషన్లు విడివిడిగా చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి

ఈ కార్బన్‌షీట్లధర 22 శాతానికి తగ్గించబడింది ఇందులో 11 శాతం అమెరికా పారిశ్రామికావసరాలకు ఉపయోగపడుతున్నది.

ఈ రెండు భారీపరిశ్రమలు ధరతగ్గిస్తూ ప్రకటించినందునకైసర్ అనే మరోకంపెనీ కూడా ధర తగ్గించింది, ఇతర కంపెనీలు కూడ ధర తగ్గించడానికి ఆలోచిస్తున్నాయి.

మార్కెట్టులో డిమాండ్ పడిపోవడంతో ఉక్కు పరికరాల ధరలనుకూడా తగ్గిస్తూ ఉత్పత్తిదార్లు ప్రకటించారు.

ఉక్కు నిర్మాణఖర్చులను 5 శాతం తగ్గించటానికి ధరలలో కోతపెట్టారని తెలుస్తోంది

మూడునెలలో ధరలను తగ్గించటం ఇది రెండవసారి.

ఈ కార్బన్ షీట్ల నిర్ణీతధర టన్నుకు 135 నుంచి 140 డాలర్ల వరకు వుండేది, ఇందులో 20 నుంచి 23 డాలర్ల వరకు డిస్కౌంట్లు పోతాయి,

అమెరికా కంపెనీల్లో ఎక్కువ భాగం ఉక్కు కొనుగోలు చేస్తున్న ఆటో కంపెనీ ధరలు తగ్గించాలని ఒత్తిడి చేసింది. ఈ కంపెనీ టన్నుకు 135-140 డాలర్ల వరకు చెల్లిస్తోంది. దీని దిగుమతి చేసుకున్న ఉక్కు టన్ను ధర 118 డాలర్లు. ధరల తగ్గుదల అనంతరం ప్రస్తుత ధర 115 డాలర్లు. దిగుమతి ఉక్కు ధరకన్న ఈ ధర రెండు మూడు డాలర్లు తక్కువ.

50 దేశాలకు భారతపొగాకు ఎగుమతి

మద్రాస్, నవంబరు 17

భారతదేశంలో ఉత్పత్తి అయిన పొగాకు 1966 68 వ సంవత్సరాలలో 50 దేశాలకు ఎగుమతి చేయబడిందని, ఎగుమతి చేయబడిన పొగాకు పరిమాణం 55 మిలియన్ కిలోగ్రాములు అని, దాని విలువ 35 కోట్ల రూపాయలు అని పొగాకు ఎగుమతి అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. ఆర్. జయరామన్ నేడిచట పి. టి. ఐ. వార్తా సంస్థకు తెలియపర్చారు:

ఆయన యింకా ఈ క్రింది విషయాలను తెలియపర్చారు,

అన్ని దేశాలకంటె ఎక్కువగా బ్రిటన్ భారతదేశ పొగాకును దిగుమతి చేసుకొంటున్నది. గత ఏడాది బ్రిటన్ భారతదేశం నుండి 20.45 కోట్లరూపాయలవిలువగల 24.5 మిలియన్ కిలోగ్రాముల పొగాకును దిగుమతి చేసుకొంది, ఐక్య అరబ్ రిపబ్లిక్ 6,6 మిలియన్ కిలోగ్రాముల పొగాకును దిగుమతి చేసుకొంది. ఆఫ్రికా ఖండంలోని పెక్కుదేశాలు కూడా భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పొగాకును దిగుమతి చేసుకొంటున్నాయని ఆయన అన్నారు.

కొలది రోజుల్లో పొగాకు విక్రయ దళం ఒకటి తూర్పు, పశ్చిమ యూరపు దేశాల్లో పర్యటించబోతూంది. పశ్చిమ యూరపు దేశాల్లో టారిఫ్ నిబంధనలు అడ్డుగావుండడం వల్ల ఆ దేశాలు భారతదేశం నుండి అధికంగా పొగాకును దిగుమతి చేసుకోలేకపోతున్నాయని. సోవియట్ యూనియన్, జపాన్, జకోస్లోవేకియా దేశాలు నాణ్యమైన పొగాకును కోరుతున్నాయని శ్రీ జయరామన్ అన్నారు.

భారతదేశంలో తయారైన సిగరెట్లు అంతర్జాతీయ మార్కెట్టులో మెప్పుపొందాయని ఆయన అన్నారు,

జపాన్‌కు రెట్టింపు ఎగుమతి

భారతదేశం నుండి జపాన్‌కు ఎగుమతి అయ్యే పొగాకు పరిమాణం గత రెండేండ్లలోనూరెట్టింపుఅయిందని 1966లో 1 6మిలియన్ కిలోగ్రాముల పొగాకు ఎగుమతి అయితే 1968 లో 3 మిలియన్ల కిలోగ్రాముల పొగాకు ఎగుమతి అయిందని పొగాకు ఎగుమతి అభివృద్ధిసంస్థ నేడిచట ప్రకటించింది ప్రకటనలో ఇంకా ఈ క్రింది విషయాలు వున్నాయి.

పొగాకు ఎగుమతి అభివృద్ధిసంస్థ అధ్యక్షులయిన శ్రీ యం. యస్. పాటిల్ నాయకత్వాన ద్విసభ్య ప్రతినిధివర్గం ఒకటి ఇటీవల జపాన్ దేశంలో పర్యటించింది భారతదేశంలో ఉత్పత్తిఅయ్యే పొగాకుకు జపాన్ దేశంలో మంచి గిరాకీవుందని ఆ ప్రతినిధివర్గం తెలియపర్చింది:

మేలు రకానికి చెందిన పొగాకును కొనే నిమిత్తం జపాన్ పొగాకు వర్తకులు ఏటా జనవరి ఫిబ్రవరి మాసాల్లో భారతదేశంలో పర్యటిస్తున్నారు అని పొగాకు ఎగుమతి అభివృద్ధి సంస్థ తెలియపర్చింది.

"వినాదాలతో భ్రమసిపోరాదు"

ఇంజనీర్లకు ప్రధాని హితవు

న్యూఢిల్లీ, నవంబరు 18

ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు రాజకీయ పార్టీలు యిచ్చే నినాదాలతో భ్రమసి పోరాదనీ, ప్రతిపార్టీ చెప్పే అంశాలను హేతుబద్ధంగా ఆలోచించాలని భారత ప్రధాని హెచ్చరించారు.

భారత సాంకేతిక సంస్థ స్నాతకోత్సవంలో నేటి సాయంత్రం ప్రధాని ప్రసంగిస్తూ పై హెచ్చరిక చేశారు. రాజకీయ జీవిత సమస్యలపట్ల ఇంజనీర్లు భారత పౌరులకు వలెనే తమ వైఖరిని నిర్ణయించుకోవాలని అన్నారు.

స్వాతంత్ర్యోద్యమ నాయకులను పరిగణనలోకి తీసుకోకుండా, తమకు అనుకూలంగా కొంతమంది చరిత్రను తిరిగి వ్రాయడంపట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. మన ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, మన సంస్కృతిని నాశనం చేసేందుకు యీ పద్ధతి దారి తీస్తుందని ఆమె చెప్పారు.

పాలకులు తమ అంతస్తుకు అంటిపెట్టుకుని, విజ్ఞాన శాస్త్రాల, సాంకేతిక అభివృద్ధిని ఆటంక పరచరాదని అన్నారు.

ఇంజనీర్ల నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ, ఆ పరిస్థితి తొలగిపోయిందనీ, భారత ఆర్థిక వ్యవస్థ వర్తమాన తిరోగమనుండి బయటపడిందనీ అన్నారు.

కాని యువక ఇంజనీర్లు ప్రత్యేక వేతనాలకోసం, భద్రతకోసం ఎదురుచూడరాదనీ, వారు సాహసంతో ఇబ్బందులు ఎదుర్కోవాలనీ అన్నారు, ఇంజనీర్లు స్వంతంగా పరిశ్రమలు ప్రారంభించేందుకు తగినంత అవకాశం కలదని అన్నారు.

భారతదేశం పెద్ద యెత్తున విదేశీ సహాయం స్వీకరించే దశనుండి. స్వావలంబన దశకు చేరుకుంటోందనీ, యీ స్థితిలో యువక ఇంజనీర్లు ప్రధానపాత్ర నిర్వహించాలనీ అన్నారు.

మతతత్వం, కులతత్వం, రాష్ట్రీయ దురభిమానం. భాషా దురభిమానాలకు వ్యతిరేకంగా దేశం పోరాడాలని అన్నారు.

పోరాటాన్నిచూసి మనం భయపడరాదనీ, దాన్ని మనం ఆహ్వానించాలనీ. పోరాటం, చర్చ, అభిప్రాయ భేదాలను మనం ఆహ్వానించాలనీ, వాటివల్ల ప్రజలు అభివృద్ధి పొందుతారనీ అన్నారు.

కుట్టు తరగతి శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన 20 మంది విద్యార్థినులకు రాష్ట్రపతిమంత్రి అరిశే రామస్వామి 20 కుట్టు మిషన్లను ఇచ్చారు.

జాతీయ రక్షణ సమితి ఏర్పాటుకై నాజర్ ఆదేశం

కైరో, నవంబరు 16

ఇజ్రాయిల్ దురాక్రమణను త్రిప్పికొట్టేందుకై తన నాయకత్వాన జాతీయ రక్షణ సమితి ఏర్పాటుకై ఈజిప్టు అధ్యక్షులు నాజర్ ఆదేశించినట్లుగా నేడిచట అభిజ్ఞ వర్గాలవారి ద్వారా తెలియవచ్చింది.

ఈ సమితిలో అగ్రశ్రేణికి చెందిన సైన్యాధిపతులు, రాజకీయ నాయకులు సభ్యులుగా వుంటారని, ఈ సమితి ఆర్థిక, సైనిక విషయాలను పరిశీలిస్తుందని, మూడు మాసాలకు ఒకసారి సమావేశమవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో వెనువెంటనే సమావేశమవుతుందని వార్తలు అందాయి

ఇది యిలా వుండగా పశ్చిమాసియాలో తిరిగి పెద్దఎత్తున యుద్ధపరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనవలసిన సమస్యలపై అరబ్ రాజ్యాల విదేశాంగ మంత్రుల మధ్య పరస్పరం వార్తలు నడుస్తున్నాయి

పశ్చిమాసియాలో ఏర్పడివున్న ఉద్రిక్త పరిస్థితులను గూర్చి అరబ్ రాజ్యాధిపతులు శిఖరాగ్రసభ జరిపి చర్చించాలనే భావంకూడా బలపడుతూ వుంది.

పారిశ్రామిక, వాణిజ్య సంస్థల కార్మికులకు ఒకే చట్టం

లేబర్ కమిషన్ సిఫార్సు

న్యూఢిల్లీ, నవంబరు 17

వేతనాలు, బోనస్, ఓవర్‌టైమ్, రిట్రెంచిమెంటు, లేఆఫ్, సెలవులు, సెలవుదినాల జీతం మొదలయిన వాటికి సంబంధించినవి వివిధ అంశాల ఒకే చట్టం పారిశ్రామిక, వాణిజ్య సంస్థ లన్నింటికీ వర్తిస్తుందని జాతీయ లేబర్ కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్ర అధ్యయన బృందం సిఫార్సు చేసింది.

యూనివర్శిటీలలో, విద్యా సంస్థలలో, క్లబ్‌లలో పనిచేసే ఉద్యోగులకు కూడా పరిశ్రమల చట్టం వర్తింప చేయాలని ప్రధాన లేబర్ కమిషన్ అధ్వర్యానవున్న ఉన్నతాధికారుల అధ్యయన బృందం సిఫార్సు చేసింది. పని పరిస్థితులను అభివృద్ధి చేసుకునేందుకు పరిశ్రమలలోని ఉద్యోగులు అవలంబించే ఉమ్మడి సంప్రతింపులు, మధ్యవర్తిత్వానికి నివేదించడంలాంటి పద్ధతులను ఇతర ఉద్యోగులకుకూడా ఎందుకు వర్తింప చేయరాదని అధ్యయన బృందం ప్రశ్నించింది.

అధ్యయన బృందం కార్మిక చట్టాలకు సంబంధించిన అనేక విషయాలపై అధ్యయంచేసి 68 సిఫార్సులను చేసింది.

నిరుత్సాహకరమైన ఆర్థిక కమిషన్ సిఫార్సులు

కేరళ ఆర్థికమంత్రి విమర్శ

తిరువనంతపురం, నవంబరు 16

ఆర్థిక కమిషన్ తాత్కాలిక నివేదికలో చేసిన సిఫారుల్సు పూర్తిగా నిరుత్సాహం కలిగించేవిగా వున్నాయని కేరళ ఆర్థిక మంత్రి శ్రీ పి. కె. కుంజు నేడు వర్ణించారు.

"కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తమకు చెప్పిన అంశంపై కమిషన్ తీవ్రంగాభయపడిపోయిందనీ, అయితే యీ అంశాన్ని ఎవరూ బయటికి చెప్ప నిరాకరిస్తున్నారని" కమిషన్ తాత్కాలిక నివేదికలో చేసిన సిఫార్సులపై కుంజు వ్యాఖ్యానిస్తూ పత్రికలవారికి చెప్పారు. కేంద్రం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల ఫలితాల కారణంగానే, కేంద్రానికి ఆర్థిక నష్టాలు ఏర్పడ్డాయని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తంగా కుదించడం ద్వారా, అవి పరిష్కారం కావనీకూడ కుంజు అన్నారు.

అభివృద్ధి స్థాయీలను, తలసరి ఆదాయాన్ని పరిశీలనలోకి తీసుకోకుండా, ప్రణాళికేతర ఆదాయంలోని లోటుపాట్లను మాత్రమే తీసుకొని. సహాయక గ్రాంటును కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎన్నుల వసూళ్ళకు జరిపే కృషిని. కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేకభారాలను, వివిధ శాస్త్రీయ పథకాలకు కేంద్రఆర్థికసహాయంకేటాయించే విషయంలో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రాంతీయ సైనిక దిన పెరేడ్‌కు గైరుహాజరు

జలంధర్, నవంబరు 16

గత ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఉన్నతి గ్రేడ్‌లను ఉపసంహరించినందుకు నిరసనగా పంజాబు సివిల్ సర్వీసు సిబ్బంది నేటి ఉదయం ప్రాంతీయ సైనిక దిన పెరేడ్‌కు గైరుహాజరయ్యారు.

27 మందిలో నుగ్గురు మాత్రమే పై పెరేడ్‌కు హాజరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగంపై తాము విశ్వాసాన్ని కోల్పోయామని తర్వాత పత్రికలవారితో వారిలో ఒకరు చెప్పారు

వెనుకబడిన ప్రాంతాలలో తపాలా సౌకర్యాలు

కమ్యూనికేషన్లమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 16

సరిహద్దు ప్రాంతాల్లోను, వెనుకబడిన ప్రాంతాల్లోను ప్రత్యేక ప్రాధాన్యత యిచ్చి తపాలా సౌకర్యాలు ఏర్పాటు చెయ్యబడతాయి,

వచ్చేఐదుసంవత్సరాల్లోనుసుమారు25000 తపాలా కార్యాలయాలు తెరవబడతాయనీ. వాటిలో 10 శాతం వెనుకబడిన ప్రాంతాల్లో తెరవబడతాయనీ కేంద్ర తంతి, తపాలా సలహా కౌన్సిల్లో మాట్లాడుతూ కమ్యూనికేషన్ శాఖమంత్రి శ్రీ రాంసుభాగ్‌సింగ్ నేడు చెప్పారు

64 మంది సభ్యులు గల పై కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర మంత్రివర్గాల, ప్రణాళికా సంఘ, వార్తా పత్రికల, వార్తా సంస్థల, పారిశ్రామిక, ప్రజా సంస్థల, పార్లమెంటు సభ్యుల ప్రతినిధులు వున్నారు.

1974 నాటికి వనరులు లభిస్తే, 15 లక్షల టెలిఫోన్లు. ఏర్పాటు చెయ్యబడతాయనీ, కొత్తగా సుమారు 80 రాత్రి పోస్టాఫీసులు, 20 సంచార పోస్టాఫీసులు నెలకొల్పబడతాయని అన్నారు, గత సంవత్సరం 2,845 కొత్త పోస్టాఫీసులు నెలకొల్పినట్లు చెప్పారు. 10 వేల పోస్టాఫీసుల్లో సేవింగ్స్ బ్యాంకులు తెరచినట్లు చెప్పారు.

దేశరక్షణకు పౌర సైనిక శిక్షణ

ముఖ్యమంత్రి సూచన

హైదరాబాద్, నవంబర్ 16

అన్నిరక్షణావసరాలకు తగిన విధంగా ఏ దేశమూ సైన్యాన్నిపోషించలేదని,అత్యవసర సమయంలో దేశానికి ఉపయోగపడే నిమిత్తం పౌరులకు సైనికశిక్షణ ఇవ్వాలని, ప్రాంతీయ సైనిక దినం సదర్భంగా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి విన్న రేడియోలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

ఈ ఉద్దేశంలోనే ప్రాంతీయ సైన్యాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో కొన్నిచోట్ల ప్రాంతీయ సైన్యంలో పౌరులు ఎక్కువగా చేరడం లేదని ఆయన పేర్కొన్నారు.

జాతీయ రహదార్ల మరమ్మతుకు రు. 3కోట్లుమంజూరు

న్యూఢిల్లీ, నవంబరు 16

వివిధ రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల తక్షణ మరమ్మతుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయల తాత్కాలిక గ్రాంటును మంజూరు చేసింది.

ఈ సంవత్సరం జూలై, ఆగస్టునెలలలో వరదల మూలంగా తెగిపోయిన రోడ్ల మరమ్మతుకు ఈ డబ్బును ఖర్చుచేస్తారు.

కేంద్ర రవాణాశాఖ, ప్రణాళికా సంఘం రోడ్లకు కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే బృందాలను పంపాయి.

ఇటీవల వరదల మూలంగా జాతీయ రహదారులకు రు. 3 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేయబడింది.

గుజరాత్‌లో రు. 122 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో రు. 50 లక్షలు, ఒరిస్సాలో రు. 3 లక్షలు. కేరళలో రు. 37 లక్షలు, బీహార్‌లో రు. 6 లక్షలు. నాగాలాండ్‌లో రు. 15 లక్షలు. అస్సాంలో రు. 20 లక్షలు, రాజస్థాన్‌లో రు. 11 లక్షలు, మహారాష్ట్ర, మైసూరు, హర్యానా రాష్ట్రాలలో రు. 10 లక్షల చొప్పున జాతీయ రహదారులకు నష్టం జరిగిందని అంచనా వేశారు.

నెహ్రూ అవార్డు సోవియట్ విజేతల భారత్ పర్యటన

న్యూఢిల్లీ, నవంబరు 18

నెహ్రూ అవార్డు పొందిన సోవియట్ విజేతలు. 15 రోజుల భారత్ పర్యటనను రేపటినుండి ప్రారంభిస్తారు.

భారత్ - సోవియట్ స్నేహం కొరకు 8 వ భారత ప్రభుత్వ వార్షిక అవార్డులు పొందిన వారంతా అనేకసార్లు భారతదేశంలో పర్యటించారు.

ఇక్కడ ఏర్పాటైన ఒక పత్రికా గోష్ఠిలో రచయితలు మాట్లాడుతూ ఈ బహుమతీ ప్రధానాన్ని, అధిక సంఖ్యలో సోవియట్ రచయితలు, విజ్ఞానవేత్తలు. కళాకారులు, పాత్రికేయులు ప్రదర్శించిన బృహత్తర కర్తవ్యంగా భావిస్తామని అన్నారు.

కలకత్తాలో ట్రామ్ ఛార్జిల పెంపుదల

కలకత్తా నవంబరు 16

కలకత్తా ట్రామ్‌వే కంపెనీకి గల రు. 1 కోటి 50 లక్షల వార్షిక లోటు పూడ్చుకొనటానికై ట్రామ్ ఛార్జీలను త్వరలో పెంచడానికి నిర్ణయించినట్లు ట్రామ్‌వే కంపెనీ అధికారి శ్రీ మస్సూవ్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

ఛార్జీల పెంపుదల విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ మార్పులు జరగగలవనిఆయనతెలియజేశారు

జనసంఘ్ గూండాల అఘాయిత్యాలు

తిరుమలగిరిలో 4వ సారి కమ్యూనిస్టుసభ్యులపై దాడి

నల్గొండ, నవంబరు 17

నల్లగొండజిల్లా సూర్యాపేట తాలూకా తిరుమలగిరిలో కమ్యూనిస్టు కార్యకర్తలపై జనసంఘ్ గూండాలు నాలుగవసారి ఈ నెల 15వ తేదీన దాడి చేశారు.

శ్రీ గిలకత్తుల రాములు కమ్యూనిస్టు శాఖ సమావేశం నుండి తిరిగి వస్తుండగా 15 వ తేదీ రాత్రి 10 గంటలకు జనసంఘ్ గూండాలైన శ్రీయుతులు గిలకత్తుల మల్లయ్య. వెంకటయ్య, దబ్బ వీరయ్య, గిలకత్తుల పెదవీరయ్య, గిలకత్తుల కొమరెల్లి (బుచ్చి మల్లయ్య కొడుకు), గిలకత్తుల మల్లయ్య (కొండయ్య కుమారుడు) వేముల అదయ్య, దేశగాని ముత్యాలు,కొంపల్లిసామి దారికాని కొట్టారు.

శ్రీరాములు కేకలు విని గ్రామస్తులురాగానే గూండాలు పారిపోయారు.

జనసంఘ్ గూండాల అఘాయిత్యాలను విచారించేందుకు జిల్లాసమితి సభ్యులు శ్రీధర్మ భిక్షం తుంగతుర్తి పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ సీతారామయ్యతో వచ్చారు.

బెంగాల్లో ఐక్యసంఘటన ప్రభుత్వం

ఏర్పడే అవకాశం కలదని శ్రీ అజయ్‌ముఖర్జీ ప్రకటన

కటక్, నవంబరు 16

ఈసారి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఐక్య సంఘటన ప్రతినిధులు అత్యధిక సంఖ్యలో ఎన్నికయే అవకాశం కలదనీ, ఎన్నికైన సభ్యులు యితర పార్టీలలోకి పోయేఅవకాశం కూడా చాలా తక్కువఅనీ అందుచేత ఐక్య సంఘటన స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచగలదని బంగ్లా కాంగ్రెసు నాయకుడు శ్రీ అజయ్‌ముఖర్జీ నేడిక్కడ చెప్పారు.

ఇటీవలికాలంలో ప్రజలు వెలిబుచ్చిన వ్యతిరేకత దృష్ట్యా ఐక్యసంఘటననుండి యితర పార్టీలలోకి వెళ్ళేందుకు ఎవరూ సాహసించరని కూడా ఆయన అన్నారు. ముందుగా జాగ్రత్తగా వివిధ పార్టీలు నిలబెట్టే అభ్యర్థుల మంచి చెడ్డలను ఐక్య సంఘటన పరిశీలిస్తుందని కూడా ముఖర్జీ పత్రికలవారితో మాట్లాడుతూ చెప్పారు.

మద్రాసులో కాంగ్రెసు ఎం.ఎల్.సికి శిక్ష

మద్రాసు, నవంబరు 16

మద్రాసు శాసనమండలిలో కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఎం. ఎతిరాజు, 295 మంది వాలంటీర్లతో సహా నేడు జరిమానా కట్టనందున అరెస్టుచేయబడ్డారు.

భారత్‌కు 9 లక్షల టన్నుల సోవియట్ వస్తువులు

వర్తమాన సంవత్సరంలో

న్యూఢిల్లీ ,నవంబరు 17

వర్తమాన సంవత్సరంలో సోవియట్ ఓడలు భారతదేశానికి 9 లక్షల టన్నుల బరువుగల వస్తువులను తీసుకవస్తాయని భావించ బడుతోంది.

మన విదేశీ ఎగుమతుల విధానంలోమార్పు సోవియట్‌తో వాణిజ్యం అభివృద్ధి పొందుతున్న దృష్ట్యా వచ్చే సంవత్సరం యింకా యితోధికంగా నౌకలద్వారా రవాణా జరుగుతుంది.

ఈ విషయాలపై చర్చ జరిపే నిమిత్తం భారత బృందం సోవియట్‌కు కేంద్ర రవాణాశాఖ డిప్యూటీమంత్రి శ్రీ భక్తదర్శన్ నాయకత్వాన నేడు మాస్కో వెళ్ళింది. అక్కడ ఆరురోజులపాటు చర్చలు జరుపుతుంది. 1969 లో ఎగుమతుల దిగుమతుల విషయంపై వీరు చర్చ జరిపి ఒప్పందకుదుర్చుకుంటారు.

రవాణా, నౌకాయాన మంత్రిత్వశాఖ అధికారులు వీరికన్నా ముందే సోవియట్ వెళ్ళారు.

ఈ ప్రతినిధివర్గ బృందాలు భారత సోవియట్ నౌకా రవాణా పరిస్థితులు. రవాణా చార్జీలు, తత్సంబంధమైన విషయాలపై చర్చలు జరుపుతారు.

80 సెకండ్లలో భూప్రదక్షిణ

కెన్‌బెర్రా (ఆస్ట్రేలియా), నవంబరు 16

12 సంవత్సరాల బెక్సాన్ బాలుడు 80 సెకండ్లలో భూప్రదక్షిణ చేశాడు.

ఆస్ట్రేలియాలోవున్న అమెరికా రాయబారి కుమారుడు విలియం బ్రూక్ దక్షిణ ధృవం చుట్టు తిరిగిన అతి చిన్న వయస్కుడు కూడా.

భూప్రదక్షిణ త్వరలోనే ముగింత తప్పనసీ అయితే తన పాదాలను మంచునుండి రక్షించబడేందుకు వుపయోగించిన బూట్ల మూలంగా తొందరగా తిరుగలేక పోయానని ఆ బాలుడు అన్నాడు.

విలియం తన తండ్రితో అంటార్కిటిక్ ప్రాంతానికి వెళ్ళాడు. తన అనుభవాలను అక్కడినుండి తిరిగి వచ్చిన తరవాత పత్రికలవారికి ఆ బాలుడు తెలిపాడు.

త్రిలోక్‌చంద్ విడుదలకు పాక్ షరతు

పాక్ ఖైదీని విడిచిపెట్టాలట

న్యూఢిల్లీ నవంబరు 16

భారతదేశంలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఒకపాకిస్తాన్‌ఖైదీని విడిచిబెడితే పాకిస్తాన్‌లో ఇంటరన్ చెయ్యబడిన త్రిలోక్‌చంద్ అనే 17 సంవత్సరాల ఢిల్లీ యువకుణ్ణి విడిచి పుచ్చేందుకు అంగీకరిస్తూ పాకిస్తాన్ తాజాగా ఒక ప్రతిపాదన చేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు, పాకిస్తాన్ హైకమిషనరు పై ప్రతిపాదనను ఒక వర్తమానంలో ప్రతిపాదించారు.

త్రిలోక్‌చంద్ ఎటువంటి నేరం చేసి వుండనందున, పాకిస్తాన్ ఖైదీలతో అతన్ని సమాన స్థాయిలో చూడరాదని అనేకసార్లు భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తెలిపింది. విదేశాంగ శాఖ యింకా పై అంశాన్ని పరిశీలించ వలసి వుంది.

పత్రికలవారిచే మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిఘెరావో

ఇండోర్. నవంబర్ 16

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గోవింద నారాయణ్ సింగ్, ఇండోర్ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా పత్రికలవారితో మాట్లాడానికి నిరాకరించినందుకు నిరసనగా, ఇండోర్‌లో అయన గృహంవద్ద పత్రికలవారు ఘెరావో చేశారు.

మంత్రివర్గంలో కొంతమంది తమ అనుయాయులపైవచ్చిన అవినీతిఆరోపణలదృష్ట్యా వారిని తొలగిస్తానని జనసంఘ్ అధ్యక్షుడు అటల్‌బిహారీ వాజ్‌పాయికి ఎట్టి వాగ్దానం చెయ్యలేదని గోవిందనారాయణ్‌సింగ్ పత్రికలవారితో చెప్పారు,

నడుస్తున్న రైల్లో నిలువుదోపిడీ

సాయుధ ముఠాచే

కొలంబో, నవంబరు 16

వీరియాంకులం-చెడ్డికులం స్టేషన్ల మధ్య నడుస్తున్న మన్నార్-కొలంబో రైలులో ప్రవేశించి, పిస్తోలును చూపెట్టి వేలాది రూపాయల విలువైన వస్తువులను కొంత నగదును సాయుధులైన నలుగురు దొంగలు దోచుకున్నట్లు నిన్న యిక్కడకు వార్తలందాయి.

ఫక్తూన్ నాయకుని ఆస్తిలూటీ

ఫక్తూన్లను అణచేందుకు పాక్ పోలీసుల కొత్తపథక

న్యూఢిల్లీ, నవంబరు 16

ఫక్తూన్ నాయకుడు ఖాన్ అబ్బాస్‌ఖాన్ గృహాన్ని పాక్ సైన్యాలు పూర్తిగా లూటీచేసి కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేశారని కాబూల్ రేడియో నేడు ప్రసారం చేసింది.

తమ హక్కుల సాధనకై పోరాడుతున్న ఫక్తూన్లను అణచి వేసేందుకు పాకిస్తాన్ పోలీసులు ఈ కొత్త పద్ధతులను అవలంబించినట్టు తెలుస్తోంది.

ఫక్తూన్ల భూములకు నీరు అందించే ఒక కాలువ ప్రవాహాన్ని కూడా పాకిస్తాన్ మళ్ళించింది. ఈ ఘోరాన్ని భరించలేక వారు మళ్ళింపునద్ద దాడి చేసి దానికి తీవ్ర నష్టాన్ని కల్గించారు

నాటో కూటమి బెదరింపు: సోవియట్‌పై ఆరోపణలు

బ్రస్సెల్స్, నవంబరు 16

ఐరోపాలోగానీ లేక మధ్యధరా సముద్రంలోగానీ యింకేమాత్రం దురాక్రమణకు పాల్పడినా అంతర్జాతీయ సంక్షోభం యేర్పడి, తీవ్రపరిణామాలు కలుగుతాయంటూ నాటోకూటమి నేడు సోవియట్ యూనియన్ను బెదరించింది.

రెండు రోజులపాటు జరిగిన నాటోకూటమి దేశాల సమావేశం నేడిక్కడ ముగిసింది.

ఈ సందర్భంగా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు డిగోల్‌తో సహా ఈ సంయుక్త ప్రకటనను అన్నిసభ్యదేశాలు ధృవీకరించాయని నాటో కూటమి ప్రతినిధి ఒకరు అన్నారు.

తమ దేశాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు రక్షించుకోవడానికి నాటో కూటమి కృతనిశ్చయంతో వుందని యీ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

సోవియట్ నాయకులు బలప్రయోగవిధానం అనుసరించినంతవరకూ ఈ నూతన అనిశ్చిత పరిస్థితి వుంటుందని ఆరోపించారు.

ఏవిధమైన సాయుధదాడినుండి అయినా తమ సభ్య దేశాలను రక్షించుకొనడానికి నాటో కూటమి సిద్ధంగా వున్నదని తెలిపారు.

ప్రాంతీయ సైన్యం వార్షికోత్సవాలు

పలు నగరాలలో

హైదరాబాదు నవంబరు 16

నేడిక్కడ ప్రాంతీయ సైన్యం 19వ వార్షికోత్సవసందర్భంగా ప్రాంతీయసైన్యం వందనాన్ని రాష్ట్ర రెవిన్యూ మంత్రి శ్రీ వి.బి. రాజు స్వీకరించారు.

ఈ ఉత్సవానికి ఉన్నత సైనికాధికారులు, విమానదళ అధికారులు హాజరయ్యారు.

ప్రాంతీయ సైన్యంలో చేరడానికి కార్మికులకు తగిన సదుపాయాలు కలుగజేయాలని పారిశ్రామిక వేత్తలకు శ్రీ రాజు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ సైన్యం కలిగించిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కోయంబత్తూరు

నేడిక్కడ ప్రాంతీయ సైన్యం ప్రధాన వీధులలో పతాక ప్రదర్శన జరిపింది.

ఈ ఉత్సవానికి పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మద్రాసు

నేటి ఉదయం నౌకా తీరప్రాంతంలో ప్రాంతీయ సైన్యం 19వ వార్షికోత్సవం జరిగింది. మద్రాసు విద్యామంత్రి శ్రీ నెదుంచెళియన్ సైనిక వందనం స్వీకరించారు.

ఈ ఏడాది శిక్షణలో విజేతలైన ఇద్దరు ప్రాంతీయ సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యామంత్రి చేతి గడియారాలు బహూకరించారు.

బొంబాయి

ప్రాంతీయ సైన్యం వార్షికోత్సవం సందర్భంగా నేడిక్కడ విమాన విధ్వంసక శతఘ్నుల శాఖ ప్రదర్శన జరిపింది.

ఈ ప్రదర్శనకు వందలాది ప్రజలు హాజరయ్యారు.

విమాన విధ్వంసక పోరాటంలో 300 మంది అధికారులు పాల్గొన్నారు.

పారిస్ శాంతి చర్చలు

సైగాన్‌తో రాజీ ప్రయత్నాలు

సైగాన్, నవంబరు 16

వియత్నాం శాంతి చర్చల్లో దక్షిణ వియత్నామ్ పాల్గొనేటట్లు చేయడానికి రాజీ ప్రయత్నాలు అమెరికా జరుగుతున్నట్లు యిక్కడ విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.

రెండు వారాల్లోపల దక్షిణ వియత్నాం తన ప్రతినిధి వర్గాన్ని పారిస్ పంపవచ్చునని తెలుస్తున్నది.

ఈ ప్రతినిధి వర్గానికి ఉపాధ్యక్షుడు కావోకీగానీ లేక అధ్యక్షుడు థియూ సోదరుడు వాన్‌కియూగానీ నాయకత్వం వహించవచ్చునని తెలుస్తున్నది.

రు. 62 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటు యత్నం.

చండీఘర్, నవంబరు 16

నాఫ్తా ఆధారంగా 62 కోట్ల రూపాయలతో భటిండాలోగానీ, రూపర్‌లోగానీ ఎరువుల ఫ్యాక్టరీ నిర్మించబడవచ్చునని తెలుస్తున్నది.

ఈ పథకం విషయమై పంజాబ్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కళింగా ఫర్టిలైజర్స్ ఛైర్మన్ విజయానంద పట్నాయక్ ఇక్కడకు రానున్నారు.

సాలీనా లక్ష టన్నుల ఎరువులు ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ 1000 మంది సాంకేతిక నిపుణులకు భృతి కల్పించుతుంది.

రాజకీయ పార్టీల నాయకులకు లేబర్ కమిషన్ ఆహ్వానం

వేతన నిర్ణయంపై అభిప్రాయ సేకరణకు

న్యూఢిల్లీ, నవంబరు 16

వేతన నిర్ణయానికి సంబంధించిన పలు సమస్యలపై తమ అభిప్రాయాలను తెలుపవలసిందిగా ప్రధానమైన రాజకీయ పార్టీల ప్రతినిధులను జాతీయ లేబర్ కమిషన్ ఆహ్వానించింది.

ఈ కమిషన్ డిసెంబరు 5వ తేదీన యిక్కడ సమావేశమై 3 రోజులపాటు రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శుల, హోం, కార్మిక మంత్రిత్వ శాఖల అధికారుల అభిప్రాయాలను సేకరిస్తుంది. అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రతినిధుల అభిప్రాయాలను డిసెంబరు 5న, ఆ మరునటి రోజున ద్రవిడ మున్నేట్రకజగం, యస్.యస్.పి. కమ్యూనిస్టుపార్టీ, మార్క్సిస్టుపార్టీ నాయకుల డిసెంబరు 7న కాంగ్రెసు, స్వతంత్రపార్టీల నాయకుల అభిప్రాయాలను కమిషన్ వింటుంది.

మధ్యప్రదేశ్ మంత్రివర్గ మార్పు

రాజమాత సూచన

ఇండోర్, నవంబరు 16

కాంగ్రెస్ ఫిరాయింపుదారులకు సంబంధించినంతవరకు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ముఖ్యమంత్రి శ్రీ గోవిందనారాయణ్ సింగ్‌కు తను స్వేచ్ఛ యిచ్చానని సంయుక్త శాసనసభాపక్ష నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా నేడిక్కడ పత్రికల వారితో ప్రసంగిస్తూ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులతో సహా పలువున్న వివిధ పార్టీల అంతరంగిక వ్యవహారాలతో జోక్యం చేసుకోవాలని తను భావించడంలేదని అన్నారు.

3 వేల మంది విద్యార్థుల ప్రదర్శన

ఇంఫాల్, నవంబరు 16

మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి యివ్వాలని కాంగ్రెసు ప్రతిపక్షం చేసిన డిమాండ్‌ను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తిరస్కరించినందుకు నేడిక్కడ 3 వేల మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు జరిపారు.

ఇంఫాల్ మున్సిపాలిటీ అధీనంలో నున్న ఇందిరాపార్కు సైన్‌బోర్డును తొలగించి, మరొక బోర్డును తగిలించి ఆ పార్కును షహీద్ పార్కు అని నామకరణం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

విద్యార్థులు పట్టణ వీధులలో ప్రదర్శన జరుపుతూ దుకాణాలలో జొరబడి శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రాలను లాగివేశారు.

నాగపూర్ పౌరుల శాంతిప్రదర్శన

నాగపూర్, నవంబరు 16

అన్నివర్గాలకు సంబంధించిన ప్రజలు హింసాత్మక విధానానికి పాల్పడకుండా తమ డిమాండ్లనుశాంతియుత, ప్రజాస్వామిక మార్గంలో పరిష్కరించుకోవాలని కోరుతూ నేడు నాగపూర్ పౌరులు శాంతిప్రదర్శన జరిపారు.

రెండు వర్గాలకు మధ్య పొడచూపుతున్న ఈ ప్రదర్శనకు నాగపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ శంకరనియోగి, సర్వోదయ నాయకులు శ్రీ ఆర్.కె. పాటిల్ నాయకత్వం వహించారు.

ఈ ప్రదర్శనలో డాక్టర్లు, రచయితలు, పాత్రికేయులు, క్రైస్తవులు, పారసీలు, ముస్లింలు పాల్గొన్నారు.

బెల్జియంలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్

బెల్జియం, నవంబరు 16

22 యేండ్ల బెల్జియం కార్మికునికి ఘెంట్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయగా విజయవంతమయిందని తెలియవచ్చింది.

ఈ మార్పిడి గత గురువారంనాడు జరిగింది. ఊపిరితిత్తులను దానంచేసిన వ్యక్తి పేరు వెల్లడించలేదు. పశ్చిమ యూరప్‌లో ఇది ప్రథమం.

సోవియట్ చే పోటాన్-4 వ్యోమనౌక ప్రయోగం

ప్రపంచంలోకల్లా పెద్దది

మాస్కో, నవంబరు 16

సోవియట్ యూనియన్ నేడు ప్రపంచంలోకల్ల పెద్ద వ్యోమ నౌకను ప్రయోగించింది.

అంతరిక్ష యాత్రికుడులేని ఈ వ్యోమ నౌక పేరు ప్రోటాన్-4.

ఈ విషయాన్ని యిక్కడ అధికారయుతంగా తెలియచేయబడింది.

17 టన్నుల బరువుగల యీ వ్యోమ నౌకను భూమి కక్ష్యలోనికి ప్రయోగించారని, యీ 17 టన్నులలో 12 టన్నులు సైనికసామాగ్రి బరువువుందని యీ ప్రకటనలో తెలియచేయబడింది.

ఈ ప్రోటాన్‌లో కాస్మిక్ కిరణాలు అణువులతో వాటి ప్రతిచర్యలను పరిశీలిస్తుందని తెలియచేశారు.

భువికి దిగివస్తున్న జోండ్-6

జోడ్రెల్‌బాంక్ (ఇంగ్లండు) నవంబరు 16

చంద్రుని చుట్టిన జోండ్-6 వ్యోమ నౌక తిరిగి భూమిమీదకు వస్తున్నదని, ఇది హిందూమహాసముద్రంలో రేపు దిగవచ్చునని జోడ్రెల్‌బాంక్ పరిశోధనాసంస్థవారు తెలియచేశారు.

రేపు మధ్యాహ్నానికి యిది భూ వాతావరణంలోకి రావచ్చునని జోడ్రెల్‌బాంక్ డైరెక్టర్ సర్ బెర్నార్డ్ లోవెల్ చెప్పారు.

"తరువాత రెండు మూడు గంటలకు హిందూమహాసముద్రంలో దింపబడవచ్చు. అయితే సోవియట్ అభిప్రాయం యేమిటో తెలియకుండాలేదని అన్నారు.

పాక్ ప్రజలకు ప. పాక్ గవర్నర్ హెచ్చరిక

న్యూఢిల్లీ నవంబరు 16

సంఘ వ్యతిరేక శక్తులు, దేశద్రోహులు ఎట్టి సహాయం వహించేది లేదని పశ్చిమ పాకిస్తాన్ గవర్నరు నేడు ఒక తీవ్ర హెచ్చరిక చేశారు.

అయన పాకిస్తాన్ రేడియోలో నేటిరాత్రి ప్రసంగించేస్తూ పై విధంగా అన్నారు.

యన్.సి.సి దినం సందర్భంగా రాష్ట్రపతి సందేశం

న్యూఢిల్లీ, నవంబరు 16

శీలాన్ని, స్నేహభావాన్ని, నాయకత్వానికి తగిన శక్తిని, క్రమశిక్షణా ప్రవర్తనను పెంపొందించుకొనడానికి యన్.సి.సి. శిక్షణనుంచి యువతీ, యువకులు ప్రయోజనం పొందాలని రేపు ప్రారంభం కానున్న యన్.సి.సి. దినోత్సవానికి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఒక సందేశం యిచ్చారు.

రేపుఉదయం దేశవ్యాప్తంగా యన్.సి.సి. కాడెట్లు విన్యాసాలు జరుపుతారు.

యన్. సి. సి. కాడెట్ల శిక్షణ ప్రమాణాలు సంతృప్తికరంగా వున్నాయని రక్షణ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ పంపిన సందేశంలో తెలిపారు.

చిన్నపరిశ్రమలు విడిభాగాలు ఉత్పత్తిచేస్తే మేలు

శ్రీ వి. బి. రాజు సలహా

హైదరాబాదు, నవంబరు 16

చిన్నతరహా పరిశ్రమలను నడిపేవారు వాడకం వస్తువులను కాక, పెద్దపరిశ్రమలకు కావలసిన విడిభాగాలను ఉత్పత్తి చెయ్యడానికి పూనుకోవడం ఉపయోగకరం అని ఆంధ్ర రివెన్యూమంత్రి శ్రీ వి. బి. రాజు నేడిక్కడ చెప్పారు.

చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన అంతర్జాతీయ తరగతుల ముగింపు సందర్భంగా ఉపన్యసిస్తూ శ్రీ బసవరాజు యీ సలహా యిచ్చారు.

వాడకం వస్తువులను తయారుచెయ్యపూనుకొంటే నాణ్యం విషయంలోగాని, ధరల విషయంలోగాని పెద్ద పరిశ్రమలతో చిన్న పరిశ్రమలు పోటీ చెయ్యలేవని ఆయన అన్నారు.

ధరల స్థిరీకరణ ఆవశ్యకత: గవర్నర్లసభలో ప్రసంగాలు

న్యూఢిల్లీ, నవంబర్ 16

ధరలను అదుపులో పెట్టవలసిన అవసరాన్ని గురించి నేడు రాష్ట్ర గవర్నర్లు తమ సమావేశంలో నొక్కి చెప్పారు.

రెండు రోజులపాటు యిక్కడ జరిగిన రాష్ట్ర గవర్నర్ల సమావేశం నేడు ముగిసింది. అంతకుముందు ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రసంగంలో అంతర్జాతీయ పరిస్థితిని వివరించారు. రక్షణమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, భారత సరిహద్దుల రక్షణకు తీసుకొన్న చర్యలను వెల్లడించారు.

ఉత్తరవియత్నాంపై బాంబుదాడి నిలుపుదల, యీ సమస్య శాశ్వత పరిష్కారానికి దోహదం చేయగలదని అన్నారు.

భారతదేశం తన భద్రతకు కలిగే ప్రమాదాన్ని యెదుర్కొనడానికి సంసిద్ధంగా వున్నదని రక్షణమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ చెప్పారు.

అంతకుముందు తిరిగి ప్రారంభింపబడిన ఆర్థిక పరిస్థితిపై చర్చలో గవర్నర్లు ప్రసంగిస్తూ ధరలను అదుపులో పెట్టవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. చర్చను ప్రారంభించిన ఉప ప్రధాని మురార్జీ దేశాయ్ ధరలను నిరోధించడంలో రాష్ట్రాలు పెద్ద పాత్రను నిర్వహించాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి అధికంచేస్తూ ఆహారధాన్యాలు సేకరిస్తూ ధరల స్థాయిని స్థిరీకరించడానికి ప్రయత్నం చేయాలని అన్నారు.

రాష్ట్రాలు యెదుర్కొంటున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితులను గవర్నర్లు ప్రస్తావిస్తూ కరువు భత్యాలు పెరుగుతున్న మూలాన రాష్ట్రాలకు భారం అవుతున్నదని అన్నారు.

39 వేలమంది ఇంజనీర్లకు నిరుద్యోగం

జైపూర్, నవంబరు 16

దేశంలో మొత్తం 3,9000మంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా వున్నారని కేంద్ర విద్యాశాఖ స్టేట్‌మంత్రి శ్రీ భగత్ ఆజాద్ నేడిక్కడ చెప్పారు.

రాజస్థాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కామర్స్ కళాశాల విద్యార్థిసంఘానికి ప్రారంభోత్సవంచేస్తూ ఈ విషయం చెప్పారు.

వచ్చే సంవత్సరం వివిధ సాంకేతిక సంస్థలనుండి 30 వేల మంది విద్యార్థులు బయటికి వస్తారని అన్నారు.

వీరి నిరుద్యోగానికి ప్రధాన కారణం విద్యావ్యవస్థేనని అన్నారు.

గత 20 సంవత్సరాలలో విద్యా వ్యవస్థకు సంబంధించి మాటలు చెప్పేరేగాని పని జరుగలేదనీ, విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడానికి అనేక సంఘాలు వేశారనీ, ఫలితం మాత్రం శూన్యం అనీ అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినతర్వాత ప్రథమంగా పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించిందని అన్నారు.

మహారాష్ట్రలో 70 వేల గృహాల నిర్మాణం

చతుర్థ ప్రణాళికలో

బొంబాయి, నవంబరు 16

చతుర్థ ప్రణాళికా కాలంలో మహారాష్ట్రలో 70 వేల గృహాలను నిర్మించడానికిగాను రు. 70 కోట్ల పెట్టుబడి పెట్టాలన్న తాత్కాలికంగా నిర్ణయించామని మహారాష్ట్ర హౌసింగ్‌బోర్డు అధ్యక్షులు శ్రీయన్. యన్. పాటిల్ నేడిక్కడ ఒకపత్రికాగోష్ఠిలో తెలిపారు.

అలహాబాద్ విశ్వవిద్యాలయ కమిటీ నివేదిక సమర్పణ

అలహాబాదు, నవంబరు 16

విద్యార్థుల డిమాండ్లకు సంబంధించి అలహాబాదు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నియమించిన కమిటీ తన నివేదికను సమర్పించింది.

ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు శ్రీ కె. పి. మెహిలె నేటిరాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ నివేదికను సానుభూతి దృష్టితో పరిశీలిస్తున్నారని అన్నారు.

మరణ శిక్షలు తగ్గింపు: గాంధీ శతజయంతి సందర్భంగా

న్యూఢిల్లీ నవంబరు 16

ఈ సంవత్సరం నవంబరు 12 నాటికి మరణశిక్షలు విధింపబడినవారికి, గాంధీ శతజయంతి సంవత్సరం సందర్భంగా తగ్గించబోతున్నారు.

ఈ విషయాన్ని గవర్నర్ల సమావేశంలో హోం మంత్రి చావన్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్‌కు సూచింపబడింది. నవంబర్ 12న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం చేసినట్లు భావించబడుతున్నది. రాష్ట్రపతి యీ సూచనను ఆమోదించారని తెలుస్తున్నది.

కేంద్ర న్యాయశాఖ మంత్రి తలబిరుసు వైఖరి

న్యూఢిల్లీ, నవంబరు 16

కేరళలో మార్క్సిస్టులు సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోలీసులు చర్యతీసుకోలేదని తానుచేసిన ఆరోపణను పునరుద్ఘాటిస్తున్నానని కేంద్ర న్యాయశాఖామంత్రి శ్రీ పి. గోవిందమీనన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ నంబూద్రిపాద్‌కు రాసిన లేఖలో అన్నారు.

ఆ లేఖను నేడిక్కడ పత్రికలకు విడుదల చేశారు.

మార్క్సిస్టుల చర్యలను ప్రతిఘటించవలసిందిగా తాను తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని అలాంటి ప్రతిఘటనకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత కాంగ్రెసువాదులపై ఉన్నదని అయన అన్నారు.

కేరళలో నేటి పరిస్థితిలో ఘర్షణలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అలాంటిఘర్షణలను నివారించాలని చెప్పారు.

గోవిందమీనన్ ప్రసంగాలపై ఇటీవల కేరళ శాసనసభలో చర్చ జరిగినపుడు ఆ లేఖను చదివి వినిపించారు.

పత్రికలలో వచ్చిన ప్రసంగాలను శ్రీ గోవిందమీనన్ ఖండించలేదు. అయితే వాటి సారాంశాన్ని ఈ లేఖలో పేర్కొన్నారు.

గోముల్కా ఎన్నిక

పోలిష్ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శిగా

వార్సా, నవంబరు 16

పోలిష్‌కమ్యూనిస్టుపార్టీప్రధానకార్యదర్శిగా వ్లాడిస్లావ్ గోముల్కా నేడు తిరిగి ఎన్నికయ్యారు. ఈయన 12 సంవత్సరాలుగా యీ పదవిలో వుంటున్నారు.

12 మందితో పొలిట్‌బ్యూరోను ఏర్పాటు చేశారు.

విదేశాంగ మంత్రి ఆడమ్‌రపాకీతో సహా ముగ్గురుసభ్యులు ఈ సారి ఎన్నిక కాలేదు.

ఇంగ్లీషు భాషా ప్రియులపై విద్యా మంత్రి విమర్శ

జైపూరు, నవంబరు 16

దేశ పరిపాలనా వ్యవహారాలలోనూ, విద్యాబోధనా భాషగానూ ఇంగ్లీషును కొనసాగించాలని వాదించేవారిని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ భగత్‌ఝా అజాద్ నేడిక్కడ తీవ్రంగా విమర్శించారు.

రాజస్థాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కామర్స్ కళాశాల విద్యార్థి సంఘానికి ప్రారంభోత్సవం చేస్తూ ఆయన పై విమర్శ చేశారు.

భారతీయ భాషలను ప్రవేశపెడితే దేశ ఐక్యత విచ్ఛిన్న మవుతుందని చేసే వాదన నిరాధారమైనదని ఆయన అన్నారు.

విజ్ఞానం ఒక్క ఇంగ్లీషుభాషలోనే ఉందని వాదించడం సమంజసం కాదు. మొట్టమొదటగా చంద్రమండలానికి వ్యోమ నౌకను పంపించింది ఇంగ్లీషు తెలియని రష్యన్లు అని అన్నారు.

హైదరాబాద్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జనరల్‌బాడీ సమావేశం వాయిదా వేశారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు రు. 10 కోట్లు లాభం

బొంబాయి, నవంబరు 16

ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు 1967-68 లో దాదాపు రు. 10.83 కోట్లు లాభంవచ్చిందని కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ యన్. యన్. కాశ్యప్ నేడిక్కడ పత్రికా విలేకరులతో అన్నారు.

టెలిగ్రాఫ్ ఉద్యోగుల తొలగింపు నోటీసుల ఉపసంహరణ

మధ్యప్రదేశ్ సర్కిల్‌లో

బొంబాయి, నవంబరు 16

సెప్టెంబరు 19 సమ్మె సందర్భంగా మధ్యప్రదేశ్ సర్కిల్‌లో టెలిగ్రాఫ్ ఉద్యోగులకు యిచ్చిన తొలగింపు నోటీసులలో 30 మందికి యిచ్చిన నోటీసులు మినహా, మిగతా 1864 మందికి యిచ్చిన నోటీసులను ఉపసంహరించడం జరిగిందని మధ్యప్రదేశ్ సర్కిల్ పోస్టుమాస్టర్ జనరల్ నేడిక్కడ పత్రికా విలేకరులతో అన్నారు.

సమ్మె సందర్భంగా అరెస్టయిన 176 మందిలో 120 మంది యిప్పటికీ సస్పెన్షన్‌లో ఉన్నారని, 400 ఖాళీలలో 250 ఖాళీలను పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

శ్రీ ఖోస్లా నిరాకరణ

బెనారస్ యూనివర్శిటీ దర్యాప్తు కమిటీలో ఉండడానికి

న్యూఢిల్లీ, నవంబరు 16

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో పనిచేయడానికి పంజాబ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి.డి. ఖోస్లా నిరాకరించారు.

ఆ కమిటీలో ఒక మాజీ న్యాయమూర్తిని, విద్యావేత్తను చేర్చాలని కౌన్సిల్ ప్రతిపాదించింది.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవహారాలపై ఒక కమిటీని ప్రభుత్వం నియమించిన పక్షంలో ఆ కమిటీలో పనిచేయడానికి శ్రీ ఖోస్లా సుముఖతను ప్రదర్శించవచ్చునని తెలుస్తున్నది.

రూపూర్ అణుశక్తి కేంద్రం ఏర్పాటు

పాక్-సోవియట్ ఒడంబడిక

న్యూఢిల్లీ నవంబరు 16

తూర్పు పాకిస్తాన్‌లోని రూపూర్‌లో సోవియట్ సహాయంతో అణుశక్తికేంద్రాన్ని స్థాపించేందుకు గల అవకాశాలను గురించి నివేదికను తయారుచేసే విషయంలో మాస్కోలో పాకిస్తాన్ - సోవియట్ యూనియన్‌లకు మధ్య నేడొక ఒడంబడికజరిగింది.

ఈ ఒడంబడికపై పాకిస్తాన్ అణుశక్తి కమిషన్ అధ్యక్షుడూ సోవియట్ సాంకేతిక విజ్ఞానశాస్త్ర శాఖామంత్రీ సంతకాలుచేశారు.

పాకిస్తాన్‌లో నెలకొల్పబడనున్న అణుశక్తి కేంద్రాల్లో రూపూర్ కేంద్రం 3వది.

ప్రభుత్వ ధనం దుర్వినియోగం

అశ్వారావుపేట సమితి, జగ్గారం పట్వారీపై ప్రజల ఫిర్యాదులు

ఖమ్మం, నవంబరు 16

ఖమ్మంజిల్లా అశ్వారావుపేట సమితికి చెందిన జగ్గారం గ్రామ పట్వారీ శ్రీ కవుతా శేషగోపాలం ఆ గ్రామ రైతులవద్ద భూమిశిస్తు వసూలుపేరుతో నాలుగు వేల రూపాయలదాకా కాజేసినట్టుగా 98 మంది రైతులు కొత్తగూడెం సబ్‌కలెక్టర్‌కు పెట్టుకున్న దరఖాస్తుపైన యీ నెల 8వ తేదీనాడు కొత్తగూడెం సబ్‌కలెక్టర్ జగ్గారంలో క్యాంపు వేసి పట్వారీ సమక్షంలో విచారణ జరిపారు.

ఈసందర్భంలో 150 మందిదాకా రైతులు పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్‌గారి ఆహ్వానంపైన జిల్లా రైతుసంఘ అధ్యక్షులు, కార్యదర్శులు శ్రీ వాసిరెడ్డి వెంకటపతి, శ్రీ రేగళ్ల చెన్నారెడ్డి గారలుకూడా విచారణ సమయంలో వున్నారు. ఉదయంనుంచి సాయంత్రందాకా ఒక్కొక్క రైతును విడి విడిగా పిలిచి విచారించారు. 40 మందిదాకా రైతులు తమవద్ద పట్వారీ ఎలా డబ్బు కాజేసిందీ, రశీదులు ఇవ్వడంలో ఎలా మోసంచేసిందీ సాక్ష్యాలతో సహా నిరూపించారు. ఇంతటితో సంతృప్తిచెంది విచారణ ముగించారు.

ఈ పట్వారీపైన లోగా పెదగొల్లగూడెం, చినగొల్లగూడెం గ్రామ ప్రజలు పెట్టుకున్న దరఖాస్తును కూడా సబ్‌కలెక్టర్ విచారణ జరిపివున్నారు. అప్పట కూడా వేలరూపాయలు దుర్వినియోగం జరిగినట్లుగా తేలింది. విచారణ అనంతరం ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడిన పట్వారీపైన ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకొనబోతున్నదో ప్రజలు ఎదురు చూస్తున్నారు.

కలకత్తాలో కేంద్రఉద్యోగుల ప్రదర్శన

కలకత్తా నవంబరు 16

నేడిక్కడి హౌసింగు, పరఫరా మంత్రిత్వశాఖ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2 గంటలపాటు ప్రదర్శన జరిపారు.

సెప్టెంబరు 19 సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఒరిస్సాలో

15 వేల విద్యుత్ సిబ్బంది సమ్మె నేడే

కరువు భత్యంతో బాటు ఒక నెల వేతనం బోనసుకై

భువనేశ్వర్, నవంబర్ 16

కరువుభత్యంతోపాటు ఒక నెల వేతనం బోనసుగా యివ్వవలసిందిగా డిమాండ్‌చేస్తూ ఒరిస్సా ప్రభుత్వ ఎలెక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులు సుమారు రు 15 వేల మంది రేపు అర్థరాత్రి నుండి నిరవధిక సమ్మె జరుపుతారు

అన్ని ప్రధాన నిర్మాణాలను రక్షించవలసిందిగా పోలీసులను కోరడం జరిగిందనీ. బోర్డు సర్వీసుల నిర్వహణలో సహాయపడవలసిందిగా జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం యిచ్చిందనీ బోర్డు ఛైర్మన్ శ్రీ వి. వి. కృష్ణన్ నేడు తెలిపారు.

సైన్యంలోని సాంకేతిక సిబ్బందిని విద్యుత్‌బోర్డు సర్వీసులకై తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని బోర్డు కోరినట్లు కూడా తెలిపారు

గుడివాడలో ప్రథమ ప్రభుత్వ హోమియో కళాశాల

గుడివాడ, నవంబరు 16

స్థానిక ఆంధ్ర రాష్ట్ర హోమియోపతీ వైద్య కళాశాలను ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి అప్పగించటంతో నేడిక్కడ ప్రప్రథమ ప్రభుత్వ హోమియో కళాశాల ప్రారంభింపబడింది.

ఈ కళాశాలలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి నుండి విద్యార్థులు వచ్చి హోమియో వైద్య విద్యాభ్యాసం చేస్తున్నారు.

ఈ కళాశాలలో రెండేళ్ళక్రితం ఉప రాష్ట్రపతి మొదటి స్నాతకోపన్యాసం చేశారు.

హోమియో హాస్పిటల్ భవనానికి ముఖ్యమంత్రి నేడిచ్చట శంకుస్థాపన చేశారు.

సహకార శాఖతో ఇతర శాఖల సహకారం లేమి

హైదరాబాద్, నవంబరు 16

సహకార శాఖతో యితర శాఖలు సహకరించడంలేదని, రాష్ట్ర సహకారశాఖ పదే పదే చేస్తున్న ఒక ఫిర్యాదు

దీని విషయమై మూడవసారి నిన్న సహకారశాఖ రాష్ట్ర మంత్రి పత్రికలవారితో అన్నారు ఇతరశాఖలన్నీ సహకారశాఖ సహాయాన్ని పొందుతున్నాయి. కాని అవి సహాయం చేయవచ్చేవ్వటికీ అలా చేయడం లేదని ఆయన అన్నారు

రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఢిల్లీ ఆగమనం

పంజాబ్, యు. పి. లలో పర్యటనా నంతరం

న్యూఢిల్లీ, నవంబరు 16

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ పంజాబ్ ఉత్తర ప్రదేశ్‌లలో పర్యటనానంతరం నేడిక్కడకు తిరిగివచ్చింది

20 మంది సభ్యులుగల యీ కమిటీకి శ్రీ కె. అచ్యుతరెడ్డి నాయకత్వం వహించారు

ఈ కమిటీ పంజాబ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూధియానాలోని వర్క్‌షాప్‌ను పర్యవేక్షించి వ్యవసాయశాఖ అధికారులతో చర్చలు జరిపారు

ఉత్తర ప్రదేశ్‌లోని పాంట్‌నగర్‌వద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 16 వేల ఎకరాల క్షేత్రంలో యీ కమిటీ పర్యటించింది

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లోక్‌సభ స్పీకర్ శ్రీ ఎన్. సంజీవరెడ్డి ఈ కమిటీని ఆహ్వానించారు. కమిటీ ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ సమాచార కేంద్రం దర్శించింది. గత రాత్రి యీ కమిటీ హైదరాబాద్ వెళ్ళింది

నాగపట్నంవద్ద వ్యవసాయ కార్మికులపై పోలీసుల లాఠీచార్జి

తంజావూరు, నవంబరు 14

నాగపట్టణం సమీపంలోవున్న కదువేలి గ్రామంలో 300 వ్యవసాయ కార్మికులను చెదరగొట్టేందుకై పోలీసులు నిన్న సాయంత్రం రెండుసార్లు బాష్ప వాయువును ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు.

స్థానిక వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నదానికన్నబయటి గ్రామాలవారు తక్కువ వేతనానికి పని చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 13న, యీ గ్రామంలో మార్క్సిస్టు పార్టీ నాయకత్వాన వ్యవసాయ కార్మికులు పంటకోతకు అభ్యంతరం కలిగించారు.

జిల్లా కలెక్టరు సమక్షంలో పోలీసు రక్షణతో తిరిగి నిన్న పంటకోతను ప్రారంభించారు

పంటకోత అనంతరం ధాన్యాన్నినూర్పిడి చేసే సమయంలో దాదాపు 300 మంది మార్క్సిస్టు వ్యవసాయ కార్మికులు కర్రలు పుచ్చుకొని వచ్చి పోలీసులను త్రోసుకుపోయి నూర్పిడి స్థలంలో ప్రవేశించటానికి ప్రయత్నించారు.

పోలీసులు యీ సందర్భంగా బాష్పవాయువును ప్రయోగించి వారిని చెదరగొట్టారు. 1 గంట తర్వాత ఆ కార్మికులు నూర్పిడి స్థలాన్ని ప్రవేశించ ప్రయత్నించగా తిరిగి బాష్పవాయువు ప్రయోగించబడింది.

కొంతమందిచెదిరిపోయినప్పటికీ కొందరు వ్యక్తులు పట్టుదలతో నిలబడ్డారు, వారిపై పోలీసులు లాఠీచార్జి జరిపారు.

కేరళ విద్యామంత్రి ఘెరావ్

పాలిటెక్నిక్ విద్యార్థులచే

కాలికట్, నవంబరు 16

స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ నుండి ఒక అధ్యాపకుని బదిలీచేసినందుకు నిరసనగా, విద్యామంత్రి శ్రీ సి. హెచ్. మహమ్మద్ కోయాను నేటి సాయంత్రం ఒక గంటసేపు ఘెరావో చేశారు.

ఆ పాలిటెక్నిక్ గల విశ్వవిద్యాలయ ఆవరణలోకి కోయావెళ్ళగానే సుమారు 100 మంది విద్యార్థులు ఘెరావో చేశారు అ కళాశాల ఆవరణలోఎల ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల గవర్నింగ్‌బాడీ సమావేశానికి హాజరు కాకుండగా యీ ఘటన జరిగింది.

గోల్డెన్ రాక్‌వద్ద ఆర్ట్స్ కళాశాల

రైల్వేశాఖచే వచ్చే ఏడాదినుండి ప్రారంభం

తిరుచునాపల్లి నవంబరు 17

రైల్వే పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం వచ్చే ఏడాదినుండి దక్షిణ మధ్యరైల్వే వారు గోల్డెన్‌రాక్‌వద్ద ఒక ఆర్ట్స్ కళాశాలను ప్రారంభిస్తారు

ఈ విషయమై కేరళ, తమిళనాడ్, మైసూర్, ఆంధ్ర, రైల్వే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రైల్వే అధికారులను కోరగా వారు కళాశాల ప్రారంభించేందుకు హామీ యిచ్చారు.

'టాక్స్ - జర్నల్' ప్రచురణ యోచన

న్యూఢిల్లీ, నవంబరు 17

టాక్స్ - జర్నల్ అనే ఒకపక్ష పత్రిక ప్రచురణకు ప్రత్యక్ష పన్నుల కేంద్రబోర్డు ఆలోచిస్తుంది.

పన్నుల వ్యవహారాలపై కోర్టులు యిచ్చే తీర్పులు,చట్ట సవరణలు,యితర అవకాశాలపై ప్రజలకు సమాచారాన్నిచ్చేందుకై యీ పత్రిక వుపయోగపడుతుంది.

పన్నుల సమస్యలపై ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఒక శాఖ వుండవచ్చు.

చైనాలోకి 50 మంది నాగాల ప్రవేశం

ఇంఫాల్, నవంబరు 17

దాదాపు 50 మంది అజ్ఞాత నాగా విద్రోహులు పొరుగున బర్మా సరిహద్దు ప్రాంతం నుండి చైనాలో ప్రవేశించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది

నాగా విద్రోహులు ఫెడరల్ నాగా ఆర్మీ కెప్టెన్ ఫిలిప్ నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది చైనాచేరుకున్నట్లు ఫిలిప్‌క్యాంప్‌లో వుంటున్న ఆధార నాగాల జనరల్ మోవ్ అంగామికి చెందిన వేసినట్లు తెలుస్తోంది. చైనాలో [illegible] 1000 మంది నాగాలతో కలసి [illegible] వున్నారు.

రేడియో

మంగళవారం నవంబరు 19
శక 1890 కార్తీక 28

విజయవాడ

357.1 మీ (840 కిలో సై)

ఉదయం 6.00 వందేమాతరం ప్రసార విశేషాలు; 6.10 భక్తిరంజని. ఆంజనేయ స్తవం - రామనాం శివనాం (మలయాళ ప్రాంతపు భక్తిగేయం); 6.40 అం. వా, 6.45 సూక్తి ముక్తావళి; 6.50 పొలం పనులు: 7.00 తె వా: 7.15 చల్లపల్లి కృష్ణమూర్తి: 7.45 సంగీత శిక్షణ (జానియర్లకు), 8.00 అం. వా: 8.15 హిం. వా: 8.30 ప్రసార సమాప్తి.

మధ్యాహ్నం 11.45 ఉన్నత పాఠశాలలకు; 12.05 ప్రసార సమాప్తి.

12.30 కార్మికుల కార్యక్రమం; 1.00 వనితావాణి - స్త్రీల కార్యక్రమం: 1.30 అం. వా; 1.40 హిం. వా; 1.50 తె. వా, 2.00 వాతావరణ సూచన: 2.01 చిత్ర తరంగిణి, 2.10 హైస్కూళ్ళకు: 2.30 ప్రసార సమాప్తి.

సాయంత్రం: 5.55 స్థానిక ప్రకటనలు; 6.00 అం. వా: 6.05 ప్రాంతీయ వార్తలు, 6.15 పురాణ కాలక్షేపం (రామాయణము నుండి), 6.30 కల్పలత, 7.00 తె. వా; 7.15 పంటసీమలు, 7.45 రేడియో వార్తా వాహిని; 8.00 లలిత సంగీతం: 8.15 ఆంగ్లం: 8.30 ఢిల్లీనుండి రిలే, 8.40 ప్రాదేశిక్ సుగం సంగీత్: 8.50 ఈ రోజు పార్లమెంట్: 9.00 అం. వా: 9.15 ఢిల్లీ నుండి రిలే, 9.30 రామనాటకం - కూచిపూడి యక్షగానం: 10.30 అం. వా: 10.35 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ (ఎ)

405.4 మీ. (740 కిలో సై.)
62.50 మీ (4800 కిలో సై)

ఉదయం: 6.30 వందేమాతరం, 6.40 అం. వా; 6.45 భక్తిరంజని - నారాయణ తీర్థులవారి తరంగాలు; 7.00 తె. వా; 7.15 విజయవాడ వలె; 7.45 సంకీర్తనం: 7.55 సూక్తి ముక్తావళి, 8.00 అం. వా; 8.15 హిం. వా; 8.30 సి. వి. కిట్టప్ప - గాత్రం; 9.00 వాతావరణ సూచన ప్రసార సమాప్తి.

మధ్యాహ్నం: 11.45 ఉన్నత పాఠశాలలకు - సాంఘికశాస్త్రం పారము 9 వ తరగతికి: 12.05 ప్రసార సమాప్తి.

12.30 కార్మికుల కార్యక్రమం: 1.00 వనితావాణి, 1.30 అం. వా: 1.40 చిత్రసీమ: 1.50 తె. వా: 2.00 వాతావరణ సూచన, లలితసంగీతం: [illegible] హైస్కూళ్ళకు, [illegible] ప్రసార సమాప్తి.

[illegible] తం: 5.55 స్థానిక ప్రకటనలు. [illegible] వా: 6.05 ప్రాం. వా: 6.15 ఉర్దూలో కార్యక్రమం (హైదరాబాద్ - కడప మాత్రమే): 6.25 ముఖ్య ప్రకటనలు: 6.30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7.00 తె.వా: 7.15 పద్యపఠనము, 7.30 చిత్రసీమ: 7.45 రేడియో వార్తావాహిని, 8.00 మీరుకోరిన పాటలు: 8.30 సి. వి. కిట్టప్ప: 9.00 అం. వా. 9.15 ఢిల్లీ నుండి రిలే: 9.30 విజయవాడ వలె: 10.30 అం. వా: 10.35 హిం.వా: 10.40 వాతావరణ సూచన, జనగణమన - ప్రసార సమాప్తి.

కడప

333.3 మీ. (900 కిలో సై.)
సా॥ 5.55 నుండి రాత్రి 10.40 వరకు
శనివారములు మాత్రము
సా॥ 5.55 నుండి రాత్రి 11.10 వరకు

విశాఖపట్నం

322 6 మీ. (930 కిలో సై.)
సా॥ 5.55 నుండి రాత్రి 10.40 వరకు

హైదరాబాద్ (బి)

283 మీ. (1060 కిలో సై.)

మధ్యాహ్నం: 2.00 కార్యక్రమ వివరణ. శాస్త్రీయ సంగీతం, 2.10 ఉ. వా. 2.20 శాస్త్రీయ సంగీత్, 2.30 స్త్రీల కార్యక్రమము (హిందీ). 3.00 ప్రసార సమాప్తి.

రాత్రి. 8.00 మరాఠీ కార్యక్రమం, 8.30 రేడియో న్యూస్‌రీల్. 8.40 అంతోనీ మాత్యూస్ వయొలిన్ 9.00 చిత్రపట్ పే. 9.15 ఉర్దూ. వా. 9.30 ఉర్దూలో కార్యక్రమము, 10.00 ఆంతోని మాత్యూస్ వయొలిన్; 10.30 జనగణమన - ప్రసార సమాప్తి.

మద్రాసు - (బి)

211.3 మీ. (1420 కిలో సై.)

ఉదయం 6.55 వందేమాతరం, మంగళధ్వని, 7.00 తె. వా, 7.15 సంగీత మంజరి, 7.30 అఖిలభారత కార్యక్రమము - తమిళం, 8.00 అం. వా: 8.15 ప్రసార సమాప్తి.

(211.3 మీ 1420 కి. సై)

మధ్యాహ్నం 1.00 ఆంగ్లం, 1.30 అం. వా, 1.40 హిం. వా, 1.50 తె. వా, 2.00 ప్రసార సమాప్తి

211.9 మీ (1420 కిలో సై.)
[సా॥ 5.30 నుండి 6.05 వరకు 60.78 మీటర్లపై గూడా]

సాయంత్రం 5.30 పాశ్చాత్యసంగీతం. 6.00 అం.వా: 6.05 తుదిస్పందగళ్. 6.30 జాతీయ సమైక్యత: 7.00 తె వా, 7.15 సంగీత మంజరి, 7 30 చిత్రగానం, 8.00 ఎస్. జుక్మిణి. 8.30 రేడియో న్యూస్ రీల్, (ఢి రిలే). 8.40 విరామ సంగీతం; 8.50 ఈరోజు పార్లమెంటు. 9.00 అం. వా; 9.15 ఢిల్లీ నుండి రిలే. 9.30 ఆంగ్లం; 10.30 అం వా 10.35 వాతావరణ సూచన జనగణమన ప్రసార సమాప్తి.

అమరజీవి కామ్రేడ్ హుస్సేన్ ఆశయాలసాధనకై దీక్షబూనండి

స్మారకసభలో శ్రీకృష్ణ, దాసరిగారల ఉద్ఘాటన

విజయవాడ, నవంబరు 17

ఏ సోషలిస్టు వ్యవస్థ సాధనకై ఏ పవిత్ర ఆశయానికై కామ్రేడ్ హుస్సేన్ తన ప్రాణాల్ని త్యాగంచేశారో ఆ లక్ష్యాన్ని సిద్ధింప చేసేందుకు ప్రాణమైనా అవలీలగా ఒడ్డి విజయసాధనకు కృషి చేస్తామని కామ్రేడ్ హుస్సేన్ స్మారకదినం సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ బూనాలని నిన్న స్థానిక భాస్కరరావుపేట రైల్వే గేటువద్ద జరిగిన హుస్సేన్ స్మారక సభలో విశాలాంధ్ర ప్రధాన సంపాదకులు శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ, కృష్ణా జిల్లా కమ్యూనిస్టు సమితి కార్యదర్శి శ్రీ దాసరి నాగభూషణరావులు ఉద్బోధించారు.



అమరజీవి కామ్రేడ్ హుస్సేన్

అంతకు ముందు పట్టణ కమ్యూనిస్టు సమితి కార్యదర్శి శ్రీ చలసాని వెంకటరత్నం ఉపన్యాసకులను వేదికపైకి ఆహ్వానిస్తూ గత సంవత్సరం నవంబరు 16 అర్ధరాత్రి మార్క్సిస్టు గూండాలు నిద్రపోతున్న కామ్రేడ్ హుస్సేన్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనను జ్ఞాపకం చేశారు.

అమరజీవి హుస్సేన్ తండ్రి శ్రీ షేక్ నసరుద్దీన్ అధ్యక్షత వహించిన ఈ సభకు భాస్కరరావుపేట, కృష్ణలంక తదితర ప్రాంతాలనుండి వేలాది కష్టజీవులు తమ ప్రియతమ నాయకుడు హుస్సేన్ స్మారక సభలో పాల్గొనేందుకు వచ్చారు.

శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో పెక్కు ఉద్యమాలలో వేలాదిమంది వీరులు ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చిందనీ, పార్టీ కష్టదినాలలో సామాన్యప్రజలు పార్టీతోసహా ఎన్నో కష్టాలకు గురికావాల్సి వచ్చిందని వివరించారు.

అయితే ఈనాడు కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలో ఎంతో అభివృద్ధి సాధించి మొట్టమొదట ఎర్రజెండా క్రింద ప్రభుత్వం స్థాపించిన సోవియట్ ప్రపంచఉన్నతదేశంగా ఏవిధంగా అభివృద్ధి చెందిందో, ఆ దేశం సహాయంతో ఎన్నిదేశాలు సామ్రాజ్యవాద దేశాల నెదిరించి నిల్వగల్గుతున్నాయో దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రజాతంత్ర శక్తుల సమైక్యతకు కమ్యూనిస్టు పార్టీ ఏవిధంగా కృషిచేస్తున్నదో ఆయన విశదీకరించారు.

ఒకనాడు కూలీలకు కార్మికులకేపరిమితమైన ఆందోళనలు ఈనాడు తెల్లచొక్కా కార్మికులకు ప్రభుత్వోద్యోగులకు కూడా విస్తరించాయనీ, దీనికి అసమర్థ కాంగ్రెసు ప్రభుత్వ విధానాలే కారణమనీ తెలియ పర్చారు.

పార్టీ చీల్చినవారిని గూర్చి ప్రస్తావిస్తూ పార్టీలో ప్రత్యేక క్రమశిక్షణ, దీక్ష త్యాగం కట్టుబాట్లను చెదగొట్టి మార్క్సిస్టులు పార్టీని చీల్చారని ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. దానివల్ల ప్రజాతంత్రశక్తులకు కష్టజీవులకు చాలా నష్టం వాటిల్లిందన్నారు.

అనంతరం జిల్లా కమ్యూనిస్టు నాయకులు ఈనాటికైనా ఆ నష్టాన్ని గుర్తించి కలసి రావల్సిందిగా విజ్ఞప్తి చేశారు

శ్రీ దాసరి నాగభూషణరావు ప్రసంగిస్తూ పార్టీ వ్యతిరేకులు, సంఘ వ్యతిరేకశక్తులు కలసి హుస్సేన్‌ను దారుణంగా చంపాయని. అయితే వారు కామ్రేడ్ హుస్సేన్‌ను చంపి స్థానిక ప్రజలను భయభ్రాంతుల్ని చేసి భాస్కరరావుపేటలోను అవిధంగావిజయవాడలోను కమ్యూనిస్టుపార్టీని నాశనం చెయ్యగలమని అనుకున్నారనీ అయితే కమ్యూనిస్టుపార్టీని ఏనాడూ ఎవ్వరూనాశనం చెయ్యలేరని ఆయన ఉద్ఘాటించారు

పార్టీ ప్రారంభించిన నాటినుండి పార్టీని నాశనం చెయ్యటంకోసం ఎంతమంది ఎన్ని విధాల కుట్రలు జరిపింది. అలా చేసినప్పటికీ పార్టీ రోజు రోజూ ఏవిధంగా అభివృద్ధి చెందుతున్నదీ ఆయన వివరించారు.

సభావేదికపై కామ్రేడ్ హుస్సేన్ తండ్రి నసరుద్దీన్ బాధతో కుమిలి కుమిలి విలపించటంచూసిన సభికుల కళ్ళు చెమర్చాయి.

అనంతరం ఈరోజు ప్రాకెట్ అనే నాటికను ప్రదర్శించారు.

జనవరి నుండి 'రాజధాని ఎక్స్‌ప్రెస్'

దేశంలోకెల్లా అతివేగంగా ప్రయాణించే రైలు

మద్రాసు, నవంబరు 17

భారత దేశంలో అన్ని రైళ్ళకన్నా వేగంగా ప్రయాణంచేసే రాజధానిఎక్స్‌ప్రెస్ వచ్చే జనవరి నుండి ఢిల్లీ-కలకత్తాల మధ్య నడుపుతారు. ఈ రైలుకు సంబంధించిన పెట్టెలన్నీ పెరంబూరు వద్దనున్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు. ఈ పెట్టెలన్నిటికి ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు.

కలకత్తా, ఢిల్లీ మధ్యవున్న 1441 కిలో మీటర్ల దూరాన్ని ఈ ట్రైను 7 గంటలలో ప్రయాణం చేయగలదు ఒక మొదటితరగతి, 4 మూడవ తరగతి కంపార్టు మెంటులువుండే ఈ ట్రైనును తయారు చేసేందుకు రు. 50 లక్షల ఖర్చు అయింది.

ప్రస్తుతం అనుమతించబడిన "గరిష్ట వేగం 60 మైళ్ళు. (120 కి. మీ) కాని ఈ ట్రైను గంటకు 75 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది.

వారానికి రెండుసార్లు మాత్రమే ఈ ట్రైను నడుస్తుంది. ఈ ట్రైనులో ప్రయాణం చేసే 300 మంది ప్రయాణీకులకు వారు కూర్చున్న సీట్ల వద్దనే ఆహారాన్ని సరఫరా చేస్తారు. సీటు మీదనే కూర్చుని ఆహారాన్ని తీసుకునేందుకు అనువుగామడత టేబుళ్ళను సీట్లవద్ద అమర్చుతారు. ప్రయాణ సమయంలో వేడి, చల్లని ఆహారాన్ని భద్రపరచుకునేందుకు అనువుగా అనేక ఎలెక్ట్రికల్ అరలను సీటువద్దనే అమరుస్తారని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ శ్రీ జి. కోటేశ్వరన్ పి. టి. ఐ విలేకరికి తెలియ చేశారు.

ట్రైనుకు అవసరమయిన విద్యుచ్ఛక్తిని సరఫరా చేసేందుకు రెండు విద్యుచ్ఛక్తి బోగీలను ఈ ట్రైనుకు తగిలిస్తారు

థాయిలాండ్, ఇరాక్‌లకు రైల్వే బోగీలు

థాయిలాండ్, ఇరాక్‌లకు రైల్వే బోగీలను ఎగుమతి చేసేందుకు ఇంటిగ్రల్‌కోచ్ ఫ్యాక్టరీ టెండర్లను పంపింది. 135 బోగీల పంపించవలసిందిగా ఇరాక్ కోరిందని, అందులో కొంత భాగమైన పంపేందుకు ఇంటిగ్రల్‌కోచ్ ఫ్యాక్టరీకి ఆర్డరు రావచ్చునని జనరల్ మేనేజర్ శ్రీ కోటేశ్వరన్ తెలియ చేశారు

30 ఎయిర్ కండిషన్ బోగీలను 4 స్లీపింగ్ బోగీలను పంపగలమని థాయిలాండ్‌కు టెండర్ పంపటం జరిగిందని, ఈ విషయమై త్వరలోనే సమాచారం అందవచ్చునని అన్నారు.

నెహ్రూజన్మదినోత్సవం

హైదరాబాద్‌లో

హైదరాబాద్, నవంబరు 18

నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నీలకాంత కళా నికేతన్ 12 వ వార్షికోత్సవం జరుపబడింది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభలో హైదరాబాద్ మేయర్ శ్రీమతి కుముదిని నాయక్ మాట్లాడుతూ నెహ్రూ ఆదర్శాలను ప్రజలంతా పాటించి అమలు జరిపిన నాడే ప్రజాస్వామ్య సోషలిజాన్ని సాధింప గలమని అన్నారు. యువకులను ప్రోత్సహించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఆడిటోరియంను నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

తరువాత ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శి శ్రీమతి గుజ్జుల సరళాదేవి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య సోషలిజమే తన ధ్యేయంగా పెట్టుకొని శ్రీ నెహ్రూ కృషి చేశారని అన్నారు. ప్రపంచశాంతి రక్షణకు పంచశీల సూత్రాలద్వారా నెహ్రూ కృషి చేశారని అన్నారు.

నవసమాజ నిర్మాణంకొరకు నెహ్రూ తన జీవితాన్ని త్యాగంచేశారనే విషయాన్ని మరువరాదని హైదరాబాద్ ప్రజాస్వామ్య యువజనసంఘ కార్యదర్శి శ్రీ ప్రతాపరెడ్డి అన్నారు. యువజనులు నాటక ప్రదర్శనలు జరిపేందుకు హైదరాబాద్‌లో సరైన థియేటర్లు లేవని, అందుకొరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఆడిటోరియంను నిర్మించాలని అన్నారు

ప్రారంభంలో శ్రీ బి. శ్రీనివాసరావు అహ్వానితులకు స్వాగతం చెప్పారు. శ్రీ బి. సత్యనారాయణరెడ్డి వందన సమర్పణతో సభ ముగిసింది.

తరువాత కళానికేతన్ వారు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు.

విజయవాడలో

విజయవాడ నవంబరు 18

విజయవాడ, మొగల్రాజపురం నెహ్రూ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన నెహ్రూ జన్మదినోత్సవం జరుపబడింది

ఈ సందర్భంలో ఏర్పాటుచేసిన సభకు శ్రీ అస్మత్ అధ్యక్షత వహించారు నవసమాజస్థాపనకు నెహ్రూజరిపిన కృషిని గురించి సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ అబ్దుల్ రహమాన్ వివరించారు.

రాఘవపురంలో

రాఘవపురం, నవంబరు 18

పశ్చిమ గోదావరిజిల్లా చింతలపూడి తాలూకా, రాఘవపురం జిల్లా పరిషద్‌ఉన్నత పాఠశాలలో నెహ్రూ జన్మ దినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం జరుపబడింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భానుమూర్తి పతాకావిష్కరణతో కార్యక్రమం ప్రారంభింపబడింది తరువాత శ్రీ భానుమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన సభలో ఉపాధ్యాయుల తరపున శ్రీయుతులు ఆర్. భూషణం, పి. రామకృష్ణమూర్తి, ఎల్. ఎస్. పి. శర్మ, కె. సర్వేశ్వరరావు, ఎన్ పి. హెచ్. తిరువెంగళాచార్యులు ప్రసంగించారు. సభలో విద్యార్థులతరపున శ్రీయుతులు కె జె పి. రెడ్డి, ఎన్. పద్మనాభ రాజు, యం. యం. యం. షరీఫ్‌లు ప్రసంగించారు.

భారత ప్రధానిగా నెహ్రూ చేసిన సేవ అనే అంశంపై వక్తృత్వపు పోటీలు, ఆటల పోటీలు జరిగాయి.

అత్కూరులో

అత్కూరు, నవంబరు 18

నెహ్రూ జన్మదినోత్సవం ఈ నెల 14 వ తేదీన అత్కూర్ బ్రాంచి లైబ్రరీలో జరుపబడింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో నెహ్రూ జీవిత, విశేషాలను గురించి శ్రీయుతులు వెంకటరత్నం, వెంకట్రామనందరావు, నిమ్మగడ్డ నాగేశ్వరరావులు నెహ్రూ జీవిత విశేషాలను గురించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది బాలబాలికలు పాల్గొన్నారు. లైబ్రేరియన్ శ్రీ కె. సుబ్బారావు వందన సమర్పణతో సభ ముగిసింది.

ప. బెంగాల్ మధ్యంతర ఎన్నికలసంరంభం

ఐక్య సంఘటన కాంగ్రెస్‌ల బలాబలాలు

(ఐ. పి. ఎ. విలేకరి పరిశీలన)

కలకత్తా, నవంబరు 17

మూడు నెలలలో జరగనున్న పశ్చిమ బెంగాల్ మధ్యంతర ఎన్నికలలో, ఈసారి ఐక్యసంఘటనకు కాంగ్రెసుకు మధ్య పోటీ తీవ్రంగా ఉండవచ్చునని తెలుస్తోంది.

మధ్యంతర ఎన్నికల తేదీని వాయిదా వేస్తే ఎన్నికల పోరాటం మరింత ఉధృతమవుతుందేమోనని ఐక్యసంఘటన అభ్యర్థులు భావిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారాన్ని సరైన పంథాలలో నిర్వహిస్తే కాంగ్రెసుపై గణనీయమైన విజయం సాధించగలమని అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు.

సీట్లపంపిణీ అనంతరం ఐక్యసంఘటన మరింత పట్టుదలగా కృషిచేస్తోంది. దీనికి నిదర్శనంగా రెండు లక్షల కాపీల ఐక్యసంఘటన కార్యక్రమం ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషలలో ప్రచురించి అమ్మింది. ఒక్క కమ్యూనిస్టు పార్టీయే 40 వేల కాపీలను తమ తమ నియోజకవర్గాలలో అమ్మినట్లు తెలుస్తోంది.

ఐక్యసంఘటన ప్రభుత్వం కొన్నికొన్ని నియోజకవర్గాలలో ఐక్య ఎన్నికల సంఘాలను, జిల్లా సమన్వయ సంఘాలను ఏర్పాటు చేసింది.

ఇటీవల దక్షిణ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన వరదలలో ఎన్నికల దృష్ట్యా కాంగ్రెసు కొంత సహాయ కార్యక్రమం చేపట్టినా ఐక్యసంఘటన దీనికి ప్రతిగా అన్నిచోట్లా పూర్తి సహాయ కార్యక్రమం అమలు జరిపింది.

రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఆహార సమస్యలపై ఐక్యసంఘటన ప్రభుత్వాన్ని కాంగ్రెసు విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ఐక్యసంఘటన ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం స్థాపించలేకపోతే కేంద్రంలో వున్న కాంగ్రెసు పార్టీ ఎటువంటి సహాయం అందజేయదని కాంగ్రెసు బెదిరిస్తోంది.

రానున్న మధ్యంతర ఎన్నికలలో ఐక్య సంఘటన ప్రభుత్వంలోని సభ్యులు, ఐక్య సంఘటన బలపర్చే అభ్యర్థులు కలిసి మొత్తం 280 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఐక్య సంఘటన ప్రభుత్వంలో వున్న 14 పార్టీలలో లోక్ సేవక్‌సంఘ్, పి యస్ పి. పార్టీలు ప్రభుత్వం నుంచి వైదొలగి పోయాయి.

పురులియా జిల్లానుంచి అరు సీట్లకు పోటీ చేస్తున్న లోక్ సేవక్ సంఘ్ మిద్నపూర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న పి ఎస్.పి. పార్టీకి ఎన్నికల సర్దుబాటు వుంది.

ఐక్య సంఘటన పార్టీలో సీట్ల పంపిణీ ఈ క్రింది విధంగా వుంది:

కమ్యూనిస్టుపార్టీ - 36, మార్క్సిస్టు పార్టీ - 98 బంగ్లా కాంగ్రెసు-49, ఫార్వర్డు బ్లాక్-27, ఆర్ ఎస్.పి.-14 ఎస్.ఎస్.పి -13 ఎస్ యు సి. వర్కర్స్ పార్టీ-2, రివల్యూషనరీ కమ్యూనిస్టుపార్టీ-3, మార్క్సిస్టుఫార్వర్డు బ్లాక్-2, గోర్ఖాలీగ్-4, బోల్షివిక్‌పార్టీ -1, ఇండిపెండెంట్స్-9, (లోక్‌సేవక్‌సంఘ్-6 పి.ఎస్ పి.-4)

మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ బి. బెనర్జీ ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారు. ఐక్య సంఘటనలోని పార్టీలన్నీ ఈయనను బలపరుస్తున్నాయి.

డార్జిలింగ్ జిల్లా భూకంప బాధితులకు ప్రభుత్వ సాయం

డార్జిలింగ్, నవంబరు 16

డార్జిలింగ్ జిల్లాలో భూకంపాలకు గురియైన వారికి ఋణాలు, గ్రాంటులుగా 9 లక్షల 25 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచిపెట్టినట్లు జిల్లా డిప్యూటీ కమీషనర్ శ్రీ పి. ఆర్. బాలసుబ్రహ్మణ్యం తెలియ జేశారు.

ఆహుతి నాటక ప్రదర్శన

విజయవాడ, నవంబరు 17

విజయవాడ శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో అక్టోబరు 26 వ తేదీన శ్రీ కారెపు అప్పలస్వామిచే రచింతబడిన ఆహుతి అను సాంఘిక నాటకం పీపుల్స్ ఎకాడమీ (విజయవాడ) వారిచే ప్రదర్శింపబడింది.

ముఖ్యంగా రచయిత, దర్శకుడైన శ్రీ అప్పలస్వామి ప్రతిభ రెండవరంగంలో వెల్లడవుతుంది. నాటకం ఆసాంతం తగినశ్రద్ధ వహించియుంటే నాటకం ఇంకా బాగారక్తి కట్టియుండేది.

హీరోయిన్ తల్లి జానికమ్మగా శ్రీమతి అనూరాధ నటన, డైలాగుల డెలివరీ బాగున్నాయి.

సంపన్నుడైన యం. యల్. ఎ. ఛైర్మన్ లక్ష్మీపతిగా సాంబశివరావు, నిజాయితీ పరుడైన కార్మిక నాయకుడు విశ్వంగా అంజనేయులు హుందాగా నటించారు.

ఇంకా కామరాజు, రాజగోపాల్, సుబ్బారావు, అప్పలస్వామి, కుమారి రమణలు నటించారు.

ఏలూరు రైల్వే ప్రయాణీకుల ఇక్కట్లు

రైల్వే జనరల్ మేనేజర్‌కు నివేదన

హైదరాబాద్, నవంబరు 16

పూరి - హైదరాబాద్ పాసెంజర్‌ను, భీమవరం - గుడివాడ మీదుగా మళ్ళించినందున, విజయవాడ - నిడదవోలు మధ్య ప్రయాణీకులకు కలుగుతున్న యిబ్బందులను, ఏలూరు రైల్వే ప్రయాణీకుల అసోసియేషన్ అధ్యక్షుడు సిన్హ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కలుసుకొని వారిదృష్టికి తెచ్చారు.

నిడదవోలు నుండి విజయవాడ డబుల్ లైన్ వేసిన అనంతరం అలాంటి సౌకర్యం కల్గిస్తామని వారికి జనరల్ మేనేజర్ వాగ్దానం చేశారు.

సభలు - సమావేశాలు

ఏలూరులో సి. ఆర్. రెడ్డి కళాశాల మ్యూజిక్ అండ్ డ్రమెటిక్ అసోసియేషన్‌ను యీ నెల 18 వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ రేలంగి వెంకట్రామయ్య ప్రారంభోత్సవం చేస్తారు. సభకు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ పి వి కృష్ణయ్య అధ్యక్షత వహిస్తారు.

ఆర్థిక, సాంఘిక అవసరాల నిమిత్తం పన్నుల విధింపు

కేంద్ర రెవిన్యూ మంత్రి అభిప్రాయం

న్యూఢిల్లీ, నవంబరు 15

ఆర్థిక, సాంఘిక అవసరాలను నెరవేర్చడానికి పన్నులు విధించే పద్ధతి ఒక ముఖ్యమైన సాధనమని కేంద్ర రెవిన్యూ శాఖా మంత్రి శ్రీ కె సి. పంత్ అన్నారు.

విదేశ సహాయం అందని పరిస్థితులలో అభివృద్ధిని సాధించేందుకు అవసరమయిన దేశ వనరులను సమకూర్చుకొనేందుకు పన్నులు విధించకుండావుండేందుకు మరో మార్గంలేదని పన్నుల వ్యవస్థపై ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ పంత్ పేర్కొన్నారు.

భూతలింగం కమిషన్ సిఫార్సుల ఆధారంగా పన్నుల వ్యవస్థను తయారు చేసేందుకు జరిగేసమావేశ నిర్ణయాలు ప్రభుత్వానికి ఉపకరించగలవని ఆయన అన్నారు అదాయ, ఆస్తి పన్నులను ఎగవేసే వారిపై విధించే ప్రభుత్వ పెనాల్టీల విధానాలను శ్రీ పంత్ పూర్తిగా సమర్థించారు.

విదేశసహాయం విషయమై నమ్మకం లేనందువలన నాలుగవ ప్రణాళిక నిర్ణయాలను సాధించుకునేందుకు అవసరమయిన స్వదేశ వనరులను సమకూర్చుకునేందుకు పన్నులు విధించక తప్పదని అన్నారు.

నిపుణుల కమిటీలు పారిశ్రామికసంస్థలు చేసిన సూచనలు దృష్టిలో వుంచుకుని. భూతలింగం కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని అన్నారు.

300 మంది ప్రైవేటు టీచర్ల బైఠాయింపు

తిరువనంతపురం, నవంబరు 16

తమ సర్వీసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 300 మంది ప్రైవేటు సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు నేడు యిక్కడ రాష్ట్ర విద్యా మంత్రి శ్రీ సి. హెచ్ మహమ్మద్ కోయా నివాసభవనం ముందు బైఠాయింపు చేశారు

శ్రీ కోయా ప్రస్తుతం పర్యటనలో వున్నారు.

ఈ సంవత్సరం సర్వీసులనుండి దాదాపు 500 మందిని తొలగించారని కార్యాచరణ సమితికన్వీనర్ శ్రీ గోపాలస్వరూప్‌తెలిపారు. 1958 తరువాత నియమింపబడ్డ ఉపాధ్యాయులవరికీ ఉద్యోగ భద్రత లేదని అన్నారు.

రెండు సంవత్సరాల సర్వీసుగల ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని గత సంవత్సరం ఉన్నత స్థాయి సమావేశంలో చేసిన నిర్ణయాలను అమలు పెట్టడంలేదని ఆయన అన్నారు.

యల్. ఐ. సి. మేనేజ్‌మెంట్ దుష్టయత్నం

యూనియన్ గుర్తింపు నిరాకరణకు సంకల్పం

న్యూఢిల్లీ, నవంబరు 16

అఖిల భారత జీవిత భీమా కార్పొరేషన్ ఉద్యోగుల యూనియన్, దానికి అనుబంధమైన 36 డివిజనల్ యూనియన్‌ల గుర్తింపు నిరాకరించడానికి యల్ ఐ సి. మేనేజిమెంటు ప్రయత్నించుచున్నది

ఈ ప్రతిపాదనను కేంద్ర అమలు, అంచనాల సంఘం నేడు పరిశీలించింది.

సమావేశానికి అధ్యక్షత వహించిన కార్మికమంత్రి శ్రీహాథీ ఎల్. ఐ సి. మేనేజ్‌మెంటు ఉద్యోగుల వైఖరిపట్ల విచారం ప్రకటించారు.

డిసెంబర్ 5 నుండి యల్.ఐ.సి ఉద్యోగుల సమ్మె జరుగనున్న విషయం పాఠకులెరిగినదే.

కేంద్ర పరిశ్రమల రక్షణ బిల్లు

అటార్నీ జనరల్ అభిప్రాయం తెలుసుకోవటానికి తిరస్కృతి

న్యూఢిల్లీ, నవంబరు 15

కేంద్ర పారిశ్రామిక రక్షకదళం బిల్లుపై లోక్‌సభలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని ప్రకటించే ఏర్పాటుచేయాలని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ యస్. ఎం. బెనర్జీ ప్రతిపాదించిన తీర్మానం 79-50తో వీగిపోయింది.

ఈ బిల్లుపై చర్చనిన్న ప్రారంభమైంది సోమవారం వరకు దీనిపై చర్చ జరుగుతుంది.

ముస్లింలీగ్ క్రైస్తవ మిషనరీలపై జనసంఘ్ ఆరోపణలు

తెనాలి, నవంబరు 16

ఆంధ్రప్రదేశ్ జనసంఘ్ జనరల్‌కౌన్సిల్ నేడు ప్రదేశ్ జనసంఘ్ అధ్యక్షులు శ్రీ డి. సూర్యప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఇటీవల రాష్ట్రంలో అనావృష్టి, అతివృష్టివల్ల నష్టపడ్డ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన సహాయం చేయాలని ఒక తీర్మానంలో కోరింది.

కౌన్సిల్ చేసిన తీర్మానంలో ఇంకా ఈ ఈ క్రింది విషయాలు వున్నాయి.

"రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతంలో భూమిశిస్తు వసూళ్ళను విరిపివేయాలి. గ్రామాల్లో చౌకడిపోలను పెట్టాలి.

ఇబ్బందుల్లోవున్న ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం సరిఅయిన సహాయం చేయక పోవడంవల్ల అతివాద కమ్యూనిస్టులు ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇటీవల హైదరాబాద్, తదితర కేంద్రాల్లో చెలరేగిన మత కల్లోలాలకు ముస్లింలీగ్, క్రైస్తవ మిషనరీలే కారణమని కౌన్సిల్ తీర్మానంలో ఆరోపింపబడింది.

కౌన్సిల్ సమావేశానికి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో శ్రీ జాగూడి యజ్ఞనారాయణ యం. యల్. సి. కూడా వున్నారు

భండారీ ప్రసంగం

కౌన్సిల్ సమావేశాన్ని అఖిల భారత జనసంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ సుందర సింగ్ భండారీ ప్రారంభిస్తూ ఈ క్రింది విషయాలను తెలియపర్చారు:

"ఇంతకుపూర్వం వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన మిశ్రమ ప్రభుత్వాల్లో జనసంఘం బలంగా లేకపోవటంవల్ల అవి ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేయలేకపోయాయి. మిశ్రమ ప్రభుత్వాల్లో ఆధిపత్యాన్ని సంపాదించడానికి మార్క్సిస్టు కమ్యూనిస్టులుప్రయత్నించారు. మిశ్రమ ప్రభుత్వాల్లోని సంయుక్త సోషలిస్టుపార్టీ వారుకూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషిచేయలేక పోయారు "

"పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీలు కూడా ప్రజానీకానికి మేలు చేయలేక పోయాయి. ఆ రాష్ట్రంలో మూడవశక్తిగా రూపొందటానికి జనసంఘ్ కృషిచేస్తూవుంది.

పంజాబ్ రాష్ట్రంలో అకాలీ దళ్‌తో ఎన్నికల సర్దుబాటు చేసుకొని ఆ రాష్ట్రంలో సుస్థిరప్రభుత్వాన్ని స్థాపించడానికి జనసంఘ్ కృషిచేస్తూవుందని అని శ్రీ భండారీ అన్నారు.

నేపాల్, భారత్‌ల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకుగల అవకాశాలను పరిశీలించేందుకు భారతీయ వాణిజ్య బృందం నేపాల్ చేరుకున్నది.

SOVIET UNION — Illustrated Monthly: 1 - Year 7.00; 2 - Year 11 00; 3 - Year 14 00
SOVIET WOMAN — Monthly Magazine: 1 - Year 5 00; 2 - Year 7.00; 3 - Year 10 00
Moscow NEWS — Weekly Newsmagazine: 1 - Year 4 50; 2 - Year 7.00; 3 - Year 9 00
SPORT in the USSR — Sports Monthly: 1 - Year 4 00; 2 - Year 6 00; 3 - Year 8.00
soviet Film — Screen Monthly: 1 - Year 8 00; 2 - Year 12 00; 3 - Year 16.00
Culture and LIFE — Cultural Monthly: 1 - Year 7 00; 2 - Year 11 00; 3 - Year 14 00
INTERNATIONAL AFFAIRS — Foreign Affairs Monthly: 1 - Year 7.00; 2 - Year 11.00; 3 - Year 14.00
SOVIET LITERATURE — Literary Monthly: 1 - Year 7 00; 2 - Year 11.00; 3 - Year 14 00
New TIMES — Political Weekly: 1 - Year 6 00; 2 - Year 9 00; 3 - Year 12.00

Subscription Campaign

GIFT
12-sheet multi-coloured calendar 1969 depicting Folk Dances of the USSR. 2-year and 3-year subscribers will receive, in addition, calendar for 1970 and 1970, 1971 respectively. Calendars limited, subscribe early to avoid disappointment.

A WINDOW ON THE SOVIET UNION

COMPETITION — 1969

	GIFT
Collectors of 50 to 250 subscribers	A Diary for 1969
Collectors of 251 to 500 subscribers	Alarm Clock
Collectors of 501 to 800 subscribers	Electric Shaver
Collectors of 801 to 1500 subscribers	Wrist Watch
Collectors of 1501 to 2500 subscribers	Camera
Collectors of above 2500 subscribers	Transistor Radio

FOR TOP COLLECTORS: Ten day's Free Trip to the USSR
All the above collectors will receive, in addition, a Diary for 1969.

SUBSCRIBE NOW

ADMARK

Visalaandhra Publishing House
Eluru Road Centre :: Vijayawada-2
Visalaandhra Book House
Sultan bazar :: Hyderabad

విశాలాంధ్ర విజ్ఞాన సమితి తరఫున ప్రింటర్ అండ్ పబ్లిషర్: టి. వెంకటేశ్వరరావు. ఎడిటర్: వేములపల్లి శ్రీకృష్ణ. ముద్రణ: స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్, విజయవాడ-4.